Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 10

(Aug 19, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 10

(Aug. 19, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

12 పేజీలు: 0-1-6 PRAJA SAKTI Regd. No. M. 4486.

చందావివరాలు

సం॥ చందా	4-0-0
అర్ధసం॥ ,,	2-0-0
విడిప్రతి	0-1-6

ప్రజా★శక్తి

అడ్వర్టైజుమెంటు రేట్లు

పూర్తిపేజీ	35-0-0
అరపేజీ	18-0-0
పావుపేజీ	10-0-0
కాలం అంగుళం	0-12-0

సంపాదకవర్గం:

మద్దుకూరి చంద్రశేఖరరావు (సంపాదకుడు) : : కంభంపాటి సత్యనారాయణ

పుచ్చలపల్లి సుందరయ్య: ఋష్మల వెంకట్రామయ్య: చలసాని వాసుదేవరావు

అంతర్జాతీయ పార్టీశాఖ

భారత కమ్యూనిస్టు పార్టీ

ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1 | బుధవారం 19-8-42 బెజవాడ | సంచిక 10

నూతన పరిస్థితిపై

★ పొలిట్ బ్యూరో తీర్మానం

జాతీయ నాయకుల్ని 1942 ఆగష్టు 9వ తారీఖున అరెస్టు చేయడంవల్ల ఏర్పడిన పరిస్థితిపై భారత కమ్యూనిష్టు పార్టీయొక్క పొలిట్ బ్యూరో యీ క్రింది తీర్మానాన్ని ప్రకటించుతోంది.

1. సామ్రాజ్యవాద నిరంకుశాధికారవర్గం మనజాతీయ శక్తులపై అకస్మాత్తుగా దుమికి, దేశాన్ని రెచ్చగొట్టడానికి క్రౌర్యంగా పోరాటంలోదిగి, ప్రజలతో కయ్యానికి కాలుదువ్వింది. జాతీయ నాయకులందరినీ అరస్టు చేయడం, పట్టపగ్గాలులేకుండా దేశంమీద దారుణమైన నిర్బంధవిధానాన్ని వదలడం, ఇవి భారతీయుల ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ప్రతిఘటనకు, ప్రజాఐక్యతకు జాతీయ ప్రభుత్వకోర్కెకు బలీయమైనదెబ్బ. ఇందులో ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రజలను సంఘటన రహితమైన ఆవేశంలోకి తోసి, అప్పుడు వారిని భీకరపద్ధతులతో అణచివేయడం. దానిఫలితం ఏమవుతుందంటే, ప్రజలందరినీ, పూర్తిగా, జపాను ఫాసిస్టులచేతులకు అందియ్యడం. బర్మా-మలయాలలోకంటె భయంకరమైన నాశనానికి పునాదివేయడం. కాంగ్రెసుకూ, యితర ప్రజా సమూహాలకూ, మధ్య అగాధం యేర్పరచి, కాంగ్రెసు ప్రతికూల కూటమిని సృష్టించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇది పోరాటం కాదు.

2. మొట్టమొదట మనంస్పష్టంగా అర్థంచేసుకోవలసిన విషయం యేమంటే, ఇప్పుడు దేశంలో జరిగేది జాతీయ ప్రభుత్వం కొరకుగాని, స్వాతంత్ర్యంకొరకుగాని పోరాటం కాదు. దేశాన్ని దౌర్జన్యకాండకు, చట్టధిక్కారానికి, అరాజకపు పనులకు, పురిగొల్పి రెచ్చగొట్టడానికి నిరంకుశాధికార వర్గం చేస్తూన్న ప్రయత్నం యిది. నేడు కమ్యూనిష్టులను, కమ్యూనిష్టులనే కాదు దేశభక్తు లందరినీ, యెదుర్కొంటూన్న సమస్య, యీ "పోరాటం"లో మనం పాల్గొనడమా, లేక దాన్ని వ్యతిరేకించడమా అనేది కానేకాదు. దాని యెడల మనం తటస్థంగా ఉండడమా, లేక దాన్ని మనం "మార్పుచేయడమా" అనేదికూడా సమస్యకాదు. స్పష్టంగా మనం చూచే యదార్థం యేమంటే, ఇది పోరాటం కాదు. ప్రభుత్వం తన హత్యాకాండతో దేశాన్ని రెచ్చగొట్టడం. ప్రజలలో గల సబబైన క్రోధాగ్నిని చట్టధిక్కారానికి, దౌర్జన్య కాండకు నడిపించి, ఆ నెపంతో ప్రజాశక్తినీ, ప్రజా ఐక్యతనూ ధ్వంసం చేయడానికి ప్రభుత్వం అవలంబిస్తూన్న విధానం యిది.

ప్రధాన కర్తవ్యం

3. కాబట్టి కమ్యూనిష్టుల కర్తవ్యం యేమంటే, యీ పరిస్థితిని యెదుర్కోవడానికి ముందుకు వచ్చి, పరిష్కారానికి పూనుకోవాలి. ప్రభుత్వం యొక్క దుర్మార్గపుఎత్తు సాగనివ్వకుండా చేయాలి; ప్రజలను రెచ్చగొట్టే నిరంకుశాధికారవర్గపు వ్యూహంలో పడిపోకుండా కాపాడాలి; ప్రజలు అనాలోచితంగా, ఆవేశపరవశులై అరాజక చర్యలకు లోనుగాకుండా చూడాలి. మన కర్తవ్యం ఏమంటే: జాతీయ ఐక్యత, జాతీయ ప్రభుత్వం, వీటికొరకు సాగే ఉద్యమాన్ని ధ్వంసం చేయడానికి చేసిన దాడిని మనం తిరుగుదాడితో యెదుర్కోవడం.

ఈ క్రింది విధానం అవలంబించడంద్వారా మనం యీ కర్తవ్యాన్ని నెరవేర్చ గల్గుతాం.

(ఎ) తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక భావాలు అరాజకమైన దౌర్జన్య కాండలోను, చట్ట ధిక్కార చర్యలలోను, ప్రదర్శించబడకుండా మనం మన సంఘటిత బలాన్నంతటినీ వినియోగించాలి. ఎందువల్లనంటే, నేటి పరిస్థితులలో అలాంటి చర్యలద్వారా నిరంకుశాధికారవర్గం పన్నిన వలలో ప్రజలు పడడం జరుగుతుంది. ప్రజల బలాన్ని వృద్ధిచేసి, ఒడంబడికకై ప్రభుత్వాన్ని లొంగదీయ గల ఒత్తిడి తీసుకురావడానికి మనం ఆప్రభుత్వ వ్యతిరేక భావాలకు సంఘటిత స్వరూపాన్ని యివ్వాలి.

(బి) ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, సంస్థలను, ఐక్యపరచి కాంగ్రెసు ప్రకటించిన జాతీయ వాంఛను వారందరూ బలపరచేటట్లు చేయడానికి మనం ముందంజ వేయాలి. తద్వారా కాంగ్రెసు ప్రతికూల కూటమిని నిర్మించాలని ప్రభుత్వం వేసే యెత్తును మనం భగ్నం చేస్తాం.

మన ముఖ్యమైన నినాదాలు ఏవంటే:

—తక్షణం జాతీయనాయకుల్ని విడుదలచెయ్యాలి.

—కాంగ్రెసుతో సంప్రదింపులు చేయాలి.

—భారతదేశస్వాతంత్ర్యాన్ని గుర్తించి, అన్నిపార్టీలచేత బలపరచబడి ప్రజల విశ్వాసాన్ని చూరగొనే జాతీయప్రభుత్వానికి అంగీకరించాలి.

—నిర్బంధ విధానాన్ని నిలుపు చేయాలి

నిర్బంధ విధానం అరాజకాన్ని, జపాన్ అనుకూల భావాలను, ఎక్కువచేస్తుంది, దేశం ఫాసిస్టుల దాడికి లోబడేటట్లు చేస్తుంది.

జాతీయ నాయకత్వంయొక్క కార్యవిధానం

4. ఫాసిస్టు దురాక్రమణనుంచి మన మాతృదేశాన్ని రక్షించుకోవడానికీ, భారత స్వాతంత్ర్యాన్ని - ప్రపంచ స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికీ, ఒకటే మార్గం ఉన్నదనీ, అది దేశాన్నంతటినీ ఐక్యపరచి, కాంగ్రెస్ లీగ్ ఐక్యతను సాధించి, జాతీయ ప్రభుత్వాన్ని బ్రిటిషు నిరంకుశాధికారవర్గంనుండి బలవంతంగాలాగుకోవడం ద్వారనే సాధ్యపడుతుందనీ, కమ్యూనిస్టుపార్టీ మొదటినుంచీ ప్రకటించుతూ వచ్చింది. కాని, జాతీయ నాయకత్వం ప్రజల సంఘటిత శక్తిపై ఆధారపడటానికి నిరాకరించింది; జాతీయ ఐక్యతను నిర్మించడానికినిరాకరించింది; సహాయ నిరాకరణ, కార్యశూన్యత, కార్యక్రమం ఏదీ ఇవ్వకపోవడం. అనే విధానాన్ని నాయకత్వం అనుసరిస్తూ వచ్చింది. ఇందువల్ల సామ్రాజ్యవాద నిరంకుశాధికార వర్గమే ముందంజ వేసి చేయి చేసుకోడానికి పూర్తిగా తోడ్పడింది. అఖిల భారత కాంగ్రెసు కమిటీయొక్క బొంబాయి సమావేశంలో యీ విధానం సర్వ నాశనకారిగా సమాప్తమయింది. జాతీయ వాంఛను సాధించడానికి సమిష్టి సత్యాగ్రహ పోరాటం ప్రారంభించాలి అనే గాంధీజీ మార్గం ఎలా స్వవినాశనకారి అవుతుందో మనం అఖిల భారత కాంగ్రెసు కమిటీలోను, దానికి పూర్వము, కూడా ఖండించియున్నాము. దానిద్వారా నిరంకుశాధికార వర్గంపై పోరాటాన్ని ఎలా సాగింపజాలమో, దాని వలలో ఎలాపడిపోతామో, జాతీయశక్తులు ఏవిధంగా విచ్ఛిన్నమైపోయి సర్వనాశనానికి దారితీస్తుందో మనం తెలియజేశాం. కాని ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకురావడానికి జాతీయ నాయకత్వం ప్రజలలో అప్పటికప్పుడు బయల్దేరు ఆవేశంమీద, చట్ట ధిక్కార చర్యలమీద, అరాజకపు పనులమీద, ఆధారపడింది.

ఈ గుడ్డి పంథాను స్వప్రయోజనానికై సామ్రాజ్యవాద నిరంకుశాధికార వర్గమే ఉపయోగించుకొని, దేశాన్ని పోటు పొడవడంలో ముందడుగు వేసింది. ఒడంబడికకై చివరివరకూ ప్రయత్నించడానికే జాతీయ నాయకత్వం సంకల్పించుకొన్నప్పటికీ, నిరంకుశాధికార వర్గమే మొట్టమొదట పోటు పొడిచి, అరాజకానికీ, సర్వనాశనానికీ మార్గం తెరచింది. (మిగతా 12వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

19-8-42 బుధవారం

ప్రభుత్వ పన్నాగం : ప్రజల కర్తవ్యం.

"మేము సంస్థ (కాంగ్రెసు)ను పూర్తిగా నాశనం చేయదలచుకున్నాం. ఉద్యమం వ్యాపించడం గాని, యింకా తీవ్రతరం కావడంగాని సాధ్యం గాకుండా చేయడమే మా సంకల్పం."

అంటూ యు. పి. రాష్ట్ర గవర్నరు మొన్న 15 వ తేదీని లక్నో జిల్లా యుద్ధ కమిటీయొక్క సమావేశంలో ఉపన్యసించాడు.

గాంధీజీ మొదలైన కాంగ్రెసు నాయకుల్ని అరెస్టుచేసి, బ్రిటిషు నిరంకుశాధికార వర్గం దేశంలో దారుణ నిర్బంధవిధానాన్ని పట్టపగ్గాలు లేకుండా విడిచిపెట్టింది. దీనితో దేశం అట్టుడికినట్లు వుడికిపోతోంది. ఎక్కడ చూచినా ప్రజలు ఆవేశపరవశులై, అనేక సంవత్సరాలుగా తమలో వున్న ప్రభుత్వ వ్యతిరేక క్రోధాగ్నిని నిర్మాణ యుక్తమైన పద్ధతులలో కాకుండా, అరాజక చర్యలలోను, చట్ట ధిక్కారంలోను, దౌర్జన్యకాండలోను, ప్రదర్శించుతున్నారు.

ఆంధ్ర దేశంలోకూడా ప్రభుత్వంయొక్క దారుణ నిర్బంధ చర్యలయెడల ప్రజలు తమ ద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు. అసలు ద్వేషమే లేకపోవడం బానిసత్వంలో . వుండిపోవాలనే కోర్కెను తెలియజేస్తుంది. ప్రతి భారతీయుడు సామ్రాజ్య వ్యతిరేక ద్వేషం కలిగియుండవలసిందే. అయితే, ఆ ద్వేషం దేశాన్ని స్వాతంత్ర్యసిద్ధికి దారి తీసేదిగా వుండాలి. తెనాలి, గుంటూరు, నిడుబ్రోలు, చీరాల, దుగ్గిరాల, ఉప్పలూరు మొదలైన ప్రదేశాలలో, ప్రజలు ప్రభుత్వపు నిర్బంధ విధానము పట్ల తమకు గల న్యాయమైన ఉద్రేకాన్ని రైల్వే స్టేషన్లు తగలపెట్టడం, రైలు పట్టాలు లాగివేయడం, రైలుబండ్లు తగలబెట్టడం, మొదలైన పంథాలలో వెల్లడించారు. దీనికి బాధ్యత దారుణ నిర్బంధ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటిషు ప్రభుత్వానిదే. కాంగ్రెసు నాయకుల్ని అకస్మాత్తుగా అరెస్టుచేసి కయ్యానికి కాలు దువ్విన బ్రిటిషు ప్రభుత్వానిదే. అయితే యీ చర్యల ఫలితం యేమిటి? నిరంకుశాధికారవర్గం విచ్చలవిడిగా ప్రజలపై తుపాకులు కాల్చడం, లాఠీచార్జిలు చేయడం, 144 వ సెక్షను ప్రయోగించడం, మొదలైనవి. అరాజకపు చర్యలకు యెట్టి సంబంధమూ లేని అమాయకులు యెంతోమంది చనిపోయారు; ఎంతోమందికి గాయాలు తగిలాయి. సభలు, ఊరేగింపులు నిషేధించడంవల్ల, సామాన్య పౌరసత్వపు హక్కులు కూడా మంటగలిసి, నిరసన సభలు సహితం జరుపుకోవడానికి అసాధ్యం అయింది. అనుమానంతో పోలీసులు యెంతోమంది అమాయకుల్ని అరెస్టు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో అప్పుడే ధాన్యం కొట్లు దోపిడీ చేయడం, అందువల్ల 50 మందిని, 60 మందిని చొప్పున అరెస్టు చేయడం జరుగుతోంది. కమ్యూనిస్టులకు యిట్టి దౌర్జన్యాలతో సంబంధం లేకపోయినా కొందరిని అరెస్టుచేసి రెచ్చగొడుతున్నారు. ఉదాహరణకు: కృష్ణాజిల్లాలో కమ్యూనిస్టులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, అన్నే సూర్యనారాయణగారలు, రైతు సంఘ వర్కరు అయిన పడమటి కోటీశ్వరరావుగారు, చల్లపల్లిలో కామ్రేడ్ కొమ్మారెడ్డి గోపాల క్రిష్ణయ్యను పోలీసులు తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారు. రైతు సంఘ ఆఫీసుయొక్క తాళం బద్దలుకొట్టి, ఆఫీసులో చొరబడి, నానా భీభత్సం చేశారు. తెనాలిలో కామ్రేడ్స్ తేలప్రోలు సుబ్బారావు, ఆరవేటి రాములు కూడా అరెస్టు చేయబడ్డారు. వీరిద్దరూ తెనాలిలో అరాజకపు చర్యలను నివారించడానికి కృషి చేశారు.

ఈ విధంగా నిరంకుశాధికార వర్గం, పోలీసులు ప్రజలపై హత్యాకాండను ప్రయోగించడం వల్ల, నాయకత్వం లేని ప్రజలు యింకా రెచ్చిపోయి, యింకా అల్లకల్లోలం కలిగించడానికి పూనుకున్నారు. కొన్నిచోట్ల తమ గ్రామాలకు, తమపట్టణాలకు, "కీర్తి" సంపాదించుదాం అనే ఆవేశంతో యువకులు అనేక అరాజకపు పనులకు దిగుతున్నారు. కొన్నిచోట్ల రౌడీలు వీటిలో నాయకత్వం వహించుతున్నారు.

పోలీసులకు, ప్రభుత్వ నిరంకుశాధి కారవర్గానికీ, కావలసింది కూడా యిదే. అట్టిఅరాజకపు చర్యలను ప్రభుత్వోద్యోగులు సాకుగా తీసుకొని, హద్దులేని పైశాచిక నిర్బంధ విధానానికి దేశాన్ని గురిచేసి, జాతీయశక్తుల్ని నాశనం చేయడమే వారిఎత్తు. ఒక వైపు ప్రభుత్వం భారతీయుల జాతీయ వాంఛను కాలితోతన్నివేసి, జాతీయ ప్రభుత్వాన్ని నిరాకరించింది. మరొకవైపు దేశీయుల ప్రజాశక్తిని మంట గలిపి, ప్రజా ఐక్యతను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ఫాసిస్టు నరహంతకుల చేతులలో ఒప్పజెప్పుతోంది. యు. పి. గవర్నరు యొక్క లక్నో ఉపన్యాసంచూస్తే, బ్రిటిషు ప్రభుత్వపు పన్నాగం యింకా స్పష్టంగా తెలుస్తుంది. జాతీయ ఐక్యతను నెలకొల్పి, జాతీయ ప్రభుత్వాన్ని లాగు కొనగలిగిన కాంగ్రెసు మహాసంస్థను "పూర్తిగా నాశనం చేయడ"మే వారి సంకల్పం.

"కాంగ్రెసు నాయకులను విడుదలచేయాలి"

కామ్రేడ్ జోషి ప్రకటన

అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి, కామ్రేడ్ పి. సి. జోషి యిలా ప్రకటించు చున్నారు:—

"పొగరుబోతు సామ్రాజ్య వాదులు మొదటి దెబ్బకొట్టారు. కాంగ్రెసు రాజీకి యింకా తలుపులు తెరిచేవుంది. నిరంకుశ ప్రభుత్వం యావత్ కాంగ్రెసు నాయకత్వాన్నీ అరెస్టుగావించి, పరిస్థితినిమరింత అధ్వాన్నం చేసింది. ప్రభుత్వమే రెచ్చగొట్టింది. అది అరాచకశక్తులకు కళ్లెం వదలివేసింది. ప్రభుత్వం గుడ్డితనంగా జాతీయ

ప్రతికూల - కాంగ్రెసు ప్రతికూల - సంఘటనను యేర్పరచాలని చూస్తున్నది.

ప్రభుత్వం అవలంబించుచున్న పంథాకు అర్థం మన ప్రియతమ భూమికి నరకం తెచ్చిపెట్టటం అన్నమాట. తీవ్ర నిర్బంధ విధానం ద్వారా అప్పటికప్పుడు తల యెత్తే కొట్లాటలను లేవదీయడం అన్నమాట. మన జాతీయ కోర్కెను కాళ్ళక్రింద ప్రభుత్వం రాచివేయడం అంటే, దేశ భక్తితో గూడిన బ్రిటిషు ప్రతికూల భావాలను, అపజయ భీతితో కూడిన ఫాసిస్టు అనుకూల భావాలుగా మార్చడం అన్నమాట. జాతీయ రక్షణ అనే పేరుతో, విజయవంతమైన జాతీయ రక్షణ దేనిపై ఆధారపడి వుంటుందో ఆ ప్రధాన అంశాలనే బలహీనపరచుతోంది. ప్రభుత్వం పట్టుచున్న మార్గం : ఇండియాకు బర్మాగతి పట్టడానికి దారితీస్తుంది

పోరాటానికి వర్కింగుకమిటీ ఇచ్చిన నాయకత్వం జాతీయ పోరాటానికి మార్గం కాదని, జాతీయ ఆత్మ హత్యకు మార్గమని, కమ్యూనిస్టులమైన మేము దృఢముగా విశ్వసించుతున్నాము. అయినప్పటికీ ఎ. ఐ. సి. సి. ఆమోదంతో జాతీయ నాయకత్వం, చివరి క్షణం వరకూ పరిష్కారం కుదుర్చుకొనడానికి తన ఆతురతను చూపెట్టింది. కాని పొగరుబోతు విదేశ ప్రభుత్వం యీ సంక్షోభాన్ని మొదట రెచ్చగొట్టింది.

ప్రభుత్వం వెనకడుగు వేసేదాకా, మా శక్తినంతా ఉపయోగించి పనిచేస్తాం. జాతీయ నాయకులను విడిచిపెట్టాలని, జాతీయ ప్రభుత్వం విషయమై, ఇండియా స్వాతంత్ర్య విషయమై కాంగ్రెసుతో తక్షణం రాయబారాలు జరపవలెనని, ప్రభుత్వాన్ని కోరడానికి మేము ప్రజలను సమీకరించుతాం. అరాచక జ్వాలలలో మన మహా జాతీయ వుద్యమం పోకుండా వుండటానికి మా శక్తినంతా వుపయోగించి పనిచేస్తాం. ప్రభుత్వం మన యింటికి నిప్పంటించింది; ప్రజ లొక్కరే దేశం వినాశనం (మిగతా 11వ పేజీలో)

ఈ కిరాతక విధానం వల్ల లాభం పొందేది ఎవరు? ఫాసిష్టు పిశాచాలు. నష్టపడేది భారతీయులు. ఎందువల్ల? జాతీయోద్యమమే ధ్వంసం అయినప్పుడు, జాతీయ సంస్థయే లేనప్పుడు, ఫాసిస్టులను ఎదుర్కొవడం ఎలాగు? దేశాన్ని జయప్రదంగా రక్షించు కోవడం ఎలాగు?

ఈ దారుణమైన ఘాతుక చర్యలకు కారకులు అమెరీ, అతనితో వుండే యితర నిరంకుశాధికారులు. ప్రజా సామాన్యాన్ని రక్తపాతంలో ముంచి, వికటాట్టహాసంతో చిందులు తొక్కడం వీరికి పరిపాటైపోయింది.

ఈ విధంగా సామ్రాజ్యవాదులు దేశాన్ని మారణ హోమానికి ఆహుతి చేస్తూంటే, ప్రజల కర్తవ్యం యేమిటి? వారి పన్నాగంలో పడకుండా, వారిచే రెచ్చకొట్టబడకుండా, తమ క్రోధాగ్నిని నిర్మాణ యుక్తంగా, కట్టుబాట్లలో, సక్రమ పద్ధతిని వినియోగించడం. అలా చేయకపోతే దేశాన్ని జపాను ఫాసిస్టుల చేతుల్లో పెట్టడం అవుతుంది; జాతీయప్రభుత్వానికి నీళ్ళు వదలుకోవడం అవుతుంది. రాబోయే స్వాతంత్ర్యాన్ని మంటగల్పడం అవుతుంది; ఇన్ని సంవత్సరాలనుంచీ పోషించుకున్న మన జాతీయోద్యమాన్ని, మన కాంగ్రెసును, ధ్వంసం చేసుకోవడం అవుతుంది.

అయితే ఏమి చేయాలి? మీరు మీ క్రోధాగ్నిని సక్రమ మార్గాలకు తిప్పండి. మన జాతీయ నాయకుల్ని విడిపించ వలసిందని ఐక్యతతో సంయుక్త సభలు, ప్రదర్శనాలు జరపండి. భారత జాతీయ వాంఛను సామ్రాజ్యవాదం గుర్తించి, జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్ప వలసిందని ఆందోళన చేయండి. దేశంలో ఇప్పుడు తాండవమాడే నిర్బంధ విధానాన్ని ఖండించుతూ మీ ఐక్యకంఠంతో గట్టిగా చాటండి. నాయకుల్ని విడుదల చేసి, వెంటనే వారితో సంప్రతింపులు ప్రారంభించ వలసిందని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి.

అరాజకపు చర్యలు జరుగకుండా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంస్థలు కలిసి కృషి చేసేటట్లు చూడండి. స్వాతంత్ర్య ప్రియు లందరూ ఐక్యపడి, అరాజకాన్ని నివారించకపోతే మన స్వాతంత్ర్య పోరాటం వెనక్కు వెళ్లుతుందని కమ్యూనిస్టుల నిశ్చితాభిప్రాయం. ఆంధ్ర కమ్యూనిస్టులు యిందుకు తీవ్రంగా కృషి చేస్తారు.

మన రాజకీయాలు

బ్రిటిషు నిరంకుశాధికారవర్గం కాంగ్రెస్ వర్కింగు కమిటీ సభ్యుల్ని అరెస్టు చేసి,కయ్యానికి కాలుదువ్వడ మేకాకుండా, అన్ని రాష్ట్రాలలోను ముఖ్యమైన కాంగ్రెసు నాయకుల్ని అరెస్టు చేస్తోంది. ఆంధ్ర దేశంలో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష - కార్యదర్శులైన ప్రకాశం పంతులుగారు, కళా వెంకటారావుగారు అరెస్టు చేయబడ్డారు. పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి, తిరుమలరావు, సంజీవిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, చంద్రమౌళి, ప్రభృతులు కూడా నిర్బంధించబడ్డారు.

ప్రజల క్రోధాగ్ని :

ఈ నిర్బంధ విధానానికి జవాబుగా ప్రజలు అనేక చోట్ల రైల్వే స్టేషన్లు తగులపెట్టడం, రైలు పట్టాలు తొలగించడం, టెలిగ్రాఫ్ తీగెలు కత్తిరించడం, మొదలైన అరాజకపు పంథాలకు దిగుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిర్బంధ విధానానికి సరియైన జవాబు యిదేనని ప్రజలు అమాయకంగా భావించి, యిట్టి చర్యలకు దిగుతున్నారు. కాని ఫలితం? ఇంకా తీవ్రమైన నిర్బంధ విధానం. నిర్మాణ రహితమైన ప్రజల అరాజకపు చర్యలను పోలీసులు లాఠీలతోను, తుపాకులతోను యెదుర్కొంటున్నారు. నాగపూరు, అలహాబాదు, ఆగ్రా, అహమ్మదాబాదు, పూనా, లక్నో, కలకత్తా, బెనారస్, కుంభకోణం, మధుర, బెంగుళూర్, మద్రాసు, తెనాలి,గుంటూరు మొదలైనచోట్ల తుపాకులు కాల్చారు. అనేకమంది హతులయ్యారు. వందలకొద్దీ ప్రజలు గాయపడ్డారు. ప్రజలు యింకా ఆవేశపూరితులై, అరాజక చర్యలను ద్విగుణీ కృతోత్సాహముతో సాగించుతున్నారు. దీనికి ఫలితం అనేక పట్టణాలు మిలిటరీకి స్వాధీనం చేయబడ్డాయి. ఉదాహరణకు : ఢిల్లీ, బొంబాయి, నాగపూర్, లక్నో, మొదలైనవి కొన్ని పట్టణాలలో రాత్రులు జనసంచారం పనికిరాదని ఆర్డర్లు జారీ చేయబడ్డాయి. మధురలో ఒక యువకుడు అట్టి ఉత్తరువు ఉల్లంఘించాడను నేరానికి అతనిని తుపాకికి గురిచేశారు. చాలా చోట్ల 144 వ సెక్షను ప్రయోగించారు. లాఠీ చార్జీలు మితిమీరిపోతున్నాయి.

పత్రికలకు వార్నింగ్ :

సామ్రాజ్యవాద ప్రభుత్వం పత్రికల కొకవార్నింగ్ యిస్తూ పత్రికా స్వాతంత్ర్యాన్ని అరికట్టే ఒక క్రొత్త ఉత్తరువు జారీచేసింది. దాని ప్రకారం, సమిష్టిశాసనోల్లంఘనానికి సంబంధించిన వార్తలు అధికారవార్తలైనా అయివుండాలి, లేక ప్రభుత్వముచే గుర్తించబడిన న్యూస్ ఏజన్సీస్ పంపిన వైనా అయివుండాలి, లేక జిల్లాకలెక్టరుచే రిజిస్టరు చేయబడిన పత్రికా విలేఖరులు పంపినవైనా అయివుండాలి. కాంగ్రెసువర్కింగ్ కమిటీ యొక్క రహస్య చర్చలను ఆమధ్యఇండియా ప్రభుత్వం అధికార ప్రకటన ద్వారా ప్రకటించి ప్రజల యెదుట ఎంతహాస్యానికి గురిఅయిందో మనం మరచిపోలేదు. ఇక, కలెక్టరు వద్ద రిజిస్టరు చేయించుకోబడిన విలేఖరులు ఎంత వరకు యదార్థవార్తలను పంప గలుగుతారో ఊహించుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడూలేని అసాధారణపు ఉత్తరువును నేడు జారీ చేయడంలో ప్రభుత్వోద్దేశం పత్రికా స్వాతంత్ర్యాన్ని అరికట్టి ప్రజలను అంధకారంలో పెట్టడమే.

రైల్వే ఆర్డినెన్సులు :

రైల్వేలైన్లుగాని, టెలిగ్రాఫ్ తీగలుగాని, పాడు చేస్తే ఉరిశిక్షవరకూ విధించ వచ్చుననే ఆర్డినెన్సు ఒకటి; ఏ ప్రదేశంలో యిట్టి పనులు జరుగుతాయో ఆ గ్రామస్థులందరిపైన జుల్మానాలు విధించ వచ్చుననే ఆర్డినెన్సు ఒకటి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అమలు జరుపబడు తాయని ఇండియా ప్రభుత్వం మరొక ప్రకటన గావించింది. నేడు దేశంలో అన్ని మూలల నిర్మాణ రహితంగా వ్యాపించుతూన్న చట్ట ధిక్కారపు చర్యలను పూర్తిగా అణచివేయడం తద్వారా జాతీయ శక్తుల్ని విచ్ఛిన్నం చేయడం ప్రభుత్వోద్దేశం.

మిలిటరీ ఆర్డినెన్సు :

మొన్న 17 వ తారీకున ఇండియా ప్రభుత్వం మరొక ఆర్డినెన్సు ప్రకటించింది. దాని ప్రకారం ఏ వ్యక్తిని అయినా సరే ఒక మిలిటరీసెంట్రీ ఆగమన్నప్పుడు ఆగకపోతేగాని, ఆ మిలిటరీ దళంయొక్క రక్షణలోవున్న ఆస్తిని పాడుచేయడానికి ప్రయత్నిస్తేగాని, అట్టి వ్యక్తిని మరణదండనకు సహితం గురిచేయడానికి, అరెస్టుచేయడానికి ఆదళంయొక్క ఆఫీసరు తన తాబేదారులకు అధికారం యివ్వవచ్చును. ఈ ఆర్డినెన్సువల్ల దేశం అంతటిలోను ఇంచుమించు మార్షల్ లాను వర్తింప జేయడం జరుగుతుంది. ఆర్డినెన్సులో ఉపయోగించిన నిర్వచనాలు ఎంత అస్పష్టంగా ఉన్నవంటే, ఏసైనికుడైనా సరే తన ప్రాంతానికి సర్వాధికారి అవుతాడు. అప్రాంతపు ప్రజల ప్రాణాలు అతని చేతుల్లో ఉంటాయి. ఈ ఆర్డినెన్సు కూడా నిర్మాణ రహితమైన అరాజక చర్యలవంకతో జాతీయశక్తుల్ని విచ్ఛిన్నం చేయడానికే జారీచేయ బడింది.

బ్రిటిష్, అమెరికన్ పత్రికలు :

ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టి, బ్రిటిషు ప్రభుత్వం భారత దేశాన్ని ఫాసిస్టు పిశాచాలకు వొప్పజెపుతూంటే, అటు బ్రిటిషు పత్రికలు యీ విధానానికి తాళం వేస్తున్నాయి. కాంగ్రెసు నాయకుల్ని అరెస్టుచేసి కాంగ్రెసు సంస్థలను నిషేధించడం ప్రభుత్వానికి అత్యవసరం అయింది అని టైమ్సు పత్రిక వ్రాసింది. శత్రు రాజ్యాలు తప్ప మిగతా ప్రపంచం అంతా ప్రభుత్వ చర్యను ఆమోదించుతోంది అంటూ డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక వ్రాసింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడుటకు ముస్లింలీగ్ వంటి సంస్థలు, కాంగ్రెసులో ఉన్న కొందరు వ్యక్తులు కృషి చేస్తారని బర్మింగ్ హామ్ పోస్టు ఆశించుతోంది. ఇలాగే ఇంకా యితర బ్రిటిషు పత్రికలు ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని సమర్థించుతున్నాయి. అయితే, బ్రిటిషు ప్రజలు మాత్రం భారత జాతీయ వాంఛపట్ల సానుభూతిని కలిగి యున్నారనీ, కాంగ్రెసుతో ప్రభుత్వం ఒడంబడిక చేసుకోవడం వారి అభిప్రాయమనీ, హిందూ పత్రికయొక్క లండన్ విలేఖరి వ్రాస్తున్నాడు.

చైనా పత్రికలు :

చైనా ప్రభుత్వ పత్రిక "సెంట్రల్ డెయిలీ న్యూస్" యీ విధంగా వ్రాసింది: "మహాత్మా గాంధి, పండిట్ నెహ్రూ, మౌలానా అజాద్ ల అరెస్టు వార్తను వినడానికి మేము విచారిస్తున్నాం." చైనాలో యెక్కువ పలుకుబడి గల "టాకుంగ్ పావ్" పత్రిక యిలా వ్రాస్తోంది: "భారత స్వాతంత్ర్య సమరం మిత్ర రాజ్యాల యుద్ధాశయాలకు అనుగుణ్యమైనట్టిదే. అందుచేత దానిపట్ల సానుభూతిని చూపించక పోవడానికి మాకు కారణం కనపడదు." కాంగ్రెసు ఉద్యమంవల్ల చైనాకు ద్రోహం కలుగుతుందని వాపోయిన అమెరీ, చైనా ప్రభుత్వ పత్రికలు ప్రజాభిప్రాయం కాంగ్రెసు ఉద్యమంపట్ల యెట్టి వైఖరిని కలిగియున్నవో గమనించ వలసియుంది. ప్రపంచ ప్రజల సానుభూతి కాంగ్రెసువైపునుండి తప్పించడానికి అమెరీ చేసే ప్రయత్నం ఎలా విఫలం అవుతూందో మనం తెలుసుకోవాలి.

దేశంలో ప్రజాందోళన :

కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అమెరీ ప్రభృతులు యెన్ని పన్నాగాలు పన్నుతూన్నప్పటికీ దేశంలో కాంగ్రెసు ప్రకటించిన జాతీయ వాంఛను బలపరుస్తూ ప్రజలు బ్రహ్మాండమైన ప్రదర్శనాలు, ఊరేగింపులు, సభలు జరుపుతున్నారు. ప్రభుత్వం యొక్క నిర్బంధ విధానాన్ని ఖండించుతున్నారు. నాయకులను విడుదలచేసి వెంటనే జాతీయ ప్రభుత్వాన్ని నిర్మించ వలసిందిగా ఒత్తిడి తీసుకవస్తున్నారు. భారత వాణిజ్య సంఘము, భారత పారిశ్రామిక సంస్థ, బెంగాల్ నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్సు, బొంబాయి స్టాక్ బ్రోకర్ల సంఘం మొదలైన సంస్థలెన్నో జాతీయ వాంఛను బలపరుస్తూ, నిర్బంధ విధానాన్ని ఖండిస్తూ వైస్రాయికి టెలిగ్రాములు ఇచ్చాయి.

రాజగోపాలాచారి హెచ్చరిక :

ప్రజలు సంఘటితమైన ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి బదులు అనేకచోట్ల తమ క్రోధాగ్నిని అరాజక పద్ధతులలో నడిపించుతున్నారు. రాజగోపాలాచారి దాన్ని తీవ్రంగా ఖండించాడు. "మనుష్యుల ప్రాణాలకు యెట్టి విలువ యివ్వకుండా పిచ్చెత్తినట్లు నాశన చర్యలకు పూనుకుంటే; యే విధమైన స్వరాజ్యం మనకు లభించదు" అని అతడు హెచ్చరించాడు. ఇది నిజమే కాని యీ అరాజక చర్యలను పురిగొల్పేది బ్రిటిషు నిరంకుశాధికార వర్గమే నను సంగతి రాజాజీ తెలుసుకోలేదు. బ్రిటిషు ప్రభుత్వం యొక్క లోపాలను యెత్తి చూపడంవల్ల ప్రయోజనం లేదని అతడన్నాడు. కాని అది పొరబాటు. ప్రభుత్వం ప్రజలను రెచ్చగొట్టకపోతే ప్రజలు యిట్టి చర్యలకు దిగరు.

ముస్లింలీగ్ కర్తవ్యం :

అయితే రాజాజీ ముస్లింలీగ్ కు మాత్రం చక్కని సలహా యిచ్చాడు. కాంగ్రెసు నాయకులంతా జైళ్ళలో ఉన్న యీ సమయంలో ముస్లింలీగ్ ముందంజవేసి, జాతీయ ప్రభుత్వాన్ని నిర్మించడానికి తీవ్రప్రయత్నం చేయవలసిందిగా జిన్నాను కోరాడు. మార్నింగ్ న్యూస్ అనే కలకత్తా ముస్లిం దినపత్రిక కూడా లీగ్ యొక్క ప్రత్యేక బాధ్యతను తెలియజేస్తూ వ్రాసింది. ఫాసిస్టుల చేతుల్లో పడకుండా ఇండియాను రక్షించి, తద్వారా ముస్లిములను రక్షించ వలసిందని ఆపత్రిక వ్రాసింది. గాంధీ యెడల, కాంగ్రెసు యెడల, లీగ్ తనవైఖరిని మార్చుకోవలసిందిగా హెచ్చరిస్తూ ప్రముఖ ముస్లిం లీగ్ సభ్యుడు హజరత్ మొహానీ జిన్నాకు టెలిగ్రాం యిచ్చాడు.

అయితే, జిన్నామాత్రం ససేమిరా అంటున్నాడు. కాంగ్రెసును అణచడానికి ప్రభుత్వం ప్రారంభించిన నిర్బంధవిధానాన్ని అతడు సమర్థించాడు. కాంగ్రెసు నాయకులు తమ మనస్సులు మార్చుకొని పోరాటాన్ని ఉపసంహరిస్తేగాని తాను రాజీకి అంగీకరించనంటున్నాడు.

ఈ వైఖరి నేటి క్లిష్టపరిస్థితులలో చాలా హానికరమైనది. పై ముస్లిం దినపత్రిక హజరత్ మొహానీ, రాజాజీ యిచ్చిన సలహాలను ముస్లింలీగ్ గుర్తించి, జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి పూనుకో వలసియుంది.

సవరణ

11 వ పేజీ 4 వ కాలంలో తేలప్రోలు వార్తలో "500" తర్వాత "ఫీజు" అని వుండాలి.

★ నాటిక

కొరియా స్వాతంత్ర్య ఘోష

అనువాదం: కొండేపూడి లక్ష్మీనారాయణ

పాత్రలు

1. వాంగ్ :—కొరియాలో ఒక స్కూలుమాస్టరు
2. కేయో :—ఒక విద్యార్థి
3. సిన్-లిన్ :—కేయో తండ్రి
4. మిమి :—కేయో అక్క

(ఇదిగాక ఒక పోలీసుఆఫీసరు, కొందరు పోలీసులు, పదిమంది విద్యార్థులు)

ఒకటో రంగం

దృశ్యం :- కొరియా స్కూలులో ఒక గది. ఆ క్లాసులో సుమారు పదిమంది విద్యార్థు లుంటారు. వారిలో "కేయో" ఒకడు. "వాంగ్" వాళ్ల స్కూలు మాస్టరు. అతని బెల్టునుండి ఒక కత్తి వేలాడుతూ వుంటుంది. మాటిమాటికి అతడా కత్తిని పైకితీసి విద్యార్థుల ముందు ఝళిపించుతూ వుంటాడు. వాంగ్ కత్తిని తీసినప్పుడల్లా విద్యార్థులు భయపడుతూ వుంటారు. కేయోకు మాత్రం అలాంటి భయం లేదు. అతడు తిరుగుబాటు స్వభావం గలవాడు. వాంగ్‌కి అతనికి మధ్య తరచుగా వాగ్వ్యాదాలు జరుగుతూనే వుంటాయి. వాంగ్ చాల రోజుల క్రిందటనే కేయోపేరు జపాను పోలీసులకు ఇచ్చాడు. కేయో జీవితం ఇంకెన్నో రోజులు వుండదని వాంగ్‌కు తెలుసు.

(ఒకవిద్యార్థి కేయోతో మాట్లాడుతూ వుంటాడు. వాంగ్ ఆ కుర్రాడికేసి వేలుచూపుతూ గట్టిగా అరుస్తూ)

వాంగ్ :- ఏయ్! ఎవడురా అక్కడ! ఆ మొద్దు వెధవ!

(కత్తి పైకి తీసి ఆ కుర్రాడి దగ్గరగా వెడతాడు. కుర్రాడు భయపడతాడు. కేయో మాత్రం నిశ్చలంగా కూర్చుంటాడు)

నోరు మూసుకోలేవూ! వెధవా! రోజంతా వాగుతూనే వుంటావు. ఏమిట్రా ఆ వాగేది?

కేయో :- సార్! మీరంత గట్టిగా అరుస్తారెందుకు? మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని ఆలోచిస్తున్నాం.

వాంగ్ :- నన్నా! .... నన్ను ప్రశ్నించడమా! నన్ను ప్రశ్నలు వేయడానికి మీరెవరురా?

కేయో :- మీరంత మొరటుగా మాట్లాడకండి. మా పాఠాలను గురించే మేమొక ప్రశ్న వేద్దా మనుకుంటున్నాము.

వాంగ్ :- నాకు తెలుసు! నాకు తెలుసురా! నువ్వు వట్టి దొంగ వెధవవని! క్లాసు పిల్లల నందరినీ నువ్వు చెడగొడుతున్నావు. నీ వింక ఎన్నో రోజులు బ్రతకవులే. కాని ఆ అమాయిక పిల్లల ప్రాణాలకు కూడా ఎందుకు ఎసరుపెడతావు?

(కత్తిని పైకి తియ్యబోయి తాను కేయోతో మాట్లాడుతున్నాననే సంగతి స్ఫురణకు తెచ్చుకుని కత్తిమీదికి వెళ్లిన చేతిని వెనక్కి తీసివేస్తాడు)

ఊఁ! చెప్పు. ఏమిటా ప్రశ్న?

కేయో :- అయితే, మేస్టారూ! మీరు మాకు మన దేశ చరిత్రని గురించి ఎప్పుడూ చెప్పరేమండి?

వాంగ్ :- (కోపంతో) నీదేశ చరిత్ర! వెధవా! వెధవ వాగుడు కట్టిపెట్టు. కొరియా దేశానికి చరిత్ర వుందా అని! అసలు, బానిస దేశానికి చరిత్ర ఏమిట్రా!

(కత్తి ఝళిపిస్తూ మిగతా పిల్లలందరి దగ్గరకి వెడతాడు)

కేయో :- మీరు అబద్ధమాడుతున్నారు. లేకపోతే మీకు తెలియకనైనాపోవాలి. మానవ ప్రపంచాని కున్నంత చరిత్ర మన కొరియా దేశానికి వుంది. రెండు వేల సంవత్సరాలు స్వతంత్రం అనుభవించిన చరిత్ర మహోజ్వల చరిత్ర - వుంది మనకి మేస్టారూ! మీ కిది తెలియదా?

వాంగ్ :- ఒరేయ్! కేయో! నువ్వింక ఆ సంగతి మాట్లాడావంటే నా కొకటే మార్గం వుంది. నిన్ను మళ్లీ నోరెత్తకుండా - నీ నోరు శాశ్వతంగా మూతపడేలాగ చేస్తాను. దేశ చరిత్రలు, పరిపాలనా పద్ధతులు, న్యాయచట్టాలు, ఇవన్నీ మీకుకాదు. అవి బానిసలు నేర్చుకోవలసినవి కావు. ఈ సంగతి నీకూ తెలుసు. బాగా తెలుసునను కుంటాను. తెలిసివుండే నువ్వు ప్రతి రోజూ అదే ప్రశ్న వేస్తావెందుకు? చరిత్ర, న్యాయశాస్త్రం చదువుకు రావడానికి ఇతర దేశాలకి వెళ్లినవాళ్ల గతి ఏమైందో తెలుసా? వాళ్లు తిరిగి ఈదేశంలో అడుగుపెట్ట గలరా అంట! ఇది జపాను సామ్రాజ్యం! ప్రపంచంలో శాశ్వతమైన రాజ్యం ఇదొక్కటే. మిగతా వన్నీ వట్టి గాలి బుడగలు. బ్రిటిషువాళ్లు ఇండియాలో చేసిన తెలివి తక్కువ పనులు మేం చెయ్యం. వాళ్లు భారతీయులకి విద్య నేర్పారు. ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు భారతీయులు వాళ్ల కంఠం మీద కూర్చున్నారు. జపాను వాళ్లు అలాంటి తెలివి తక్కువ వాళ్లుకాదు. తమకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా సహించరు.

(కత్తినిపైకి తీసి, గాలిలో అటూ ఇటూ తిప్పుతాడు)

కేయో :- ఔను, ఔను! నా కదంతా తెలుసు. మా దేశ భాషల్లో ప్రకటింపబడే పత్రికల నన్నిటినీ మీరు నిషేధిస్తారు. మీరు మీ పత్రికలలో సిగ్గులేకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు మా దేశ చరిత్రను ప్రజలకు తెలియకుండా దాచివుంచుతున్నారు. మీరు రేపటినుంచి, మన దేశ చరిత్రని కనక చెప్పకపోతే తిరుగుబాటు తప్పదు. తిరుగుబాటు ఒక్క ఈ క్లాసులోనే కాదు, దేశమంతటా వస్తుంది.

(ఆవేశంతో లేచి నిలబడతాడు)

వాంగ్ :- (కోపంతో కేయోను అణచి కూర్చోబెడతాడు) తిరుగుబాటు! తిరుగుబాటు! అయితే నీ తల ఎగిరిపోకుండా వుంటుందా?

(విద్యార్థులంతా ఒక్కసారిగా "స్వతంత్ర కొరియాకి జై!!" అని కేకవేస్తారు, వాంగ్ ఆశ్చర్య చకితుడై రెండడుగులు వెనక్కి పెట్టాడు.) (తెర)

★

రెండో రంగం

దృశ్యం :- కొరియా ప్రధాన నగరంలో ఒక పోలీసు స్టేషనులో ఒక పోలీసు ఆఫీసరు, 'మిమి' వుంటారు. ఇద్దరు పోలీసులు పహరాయిస్తూ వుంటారు. ఒక వైపునుంచి ఎవరినో హింసించుతున్న దెబ్బలు, ఆక్రందన వినబడుతూ వుంటాయి. మిమి ఒక గోడ ప్రక్కను నిలబడి వుంటుంది. ఆ ధ్వని వస్తూన్న వైపుకు తిరుగుతుంది. పోలీసు ఆఫీసరు కుర్చీలోంచి లేచి మిమి వైపుకు వస్తాడు.

ఆఫీసరు :- (ఆధ్వని వస్తూన్న వైపు చూపుతూ) చూడు, మిమి! ఆదెబ్బలు తినేదెవరోతెలుసా? మీతమ్ముడుకేయో.

(ఒక పెద్ద రోదన శబ్దం వినబడుతుంది. కేయో చేతివేళ్లు చితుక గొట్టబడ్డాయి. అతను కెవ్వున కేక వేశాడు. అదివిని మిమికూడ కెవ్వుమంటుంది. చేతులతో ముఖం కప్పుకుని పక్కకు తిరుగుతుంది. పోలీసు ఆఫీసరు ఆమెమెడను పట్టుకుని, ఆధ్వని వస్తున్నవేపుకు తిప్పుతాడు) ఓ! ఇదేముంది! ఇదింకా ప్రారంభం మాత్రమే. నీవు యింకా చూడవలసి వుంది. (పట్టలేని కోపంతో) ఒక్క దెబ్బతో దిమ్మతిరిగి పడాలి! పిరికివెధవ! చూడు వాడివంక!! వీడు పెద్ద విప్లవకారి అవుతాడట!!!

(పహరాయిచ్చేవాళ్ళని వెళ్ళిపొమ్మని సైగచేస్తాడు. వాళ్ళు పక్కకుపోతారు. ఆఫీసరు ఒక్కసారిగా ఆప్యాయత నటిస్తూ)

ఇటుచూడు మిమీ! మీ తమ్ముడు ప్రతిచోట "విప్లవం విప్లవం" అంటూవుంటాడు. ఇలా అయితే ఎన్నోరోజులు బ్రతకడు. (చల్లగా అమె భుజంమీద చేతులువేస్తూ) మిమీ! దీనినుంచి తప్పించుకోడానికి ఒక మార్గం వుంది. మీ తమ్ముడి మాష్టారు అతన్నిగురించి చాలా చెడ్డరిపోర్టు పంపాడు. మీ మాష్టరుకూడా నిన్ను గురించి చెడ్డగానే వ్రాశాడనుకో. కాని నువ్వు వట్టి అమాయకురాలవని నాకు తెలుసు. మీ ఇద్దరిని నేను రక్షించుతాను. అబ్బ! నువ్వెంత మంచిపిల్లవు!! (అంటూ ఆమెను ముద్దు పెట్టుకోబోతాడు. అంతవరకు మిమి, వాడు చేసేదంతా గమనించడంలేదు. కాని వాడు తనను ముద్దు పెట్టుకోబోగానే కస్సుమని ఆఫీసర్ని గెంటివేసింది. అవతల గదిలో కేయో మళ్ళీ కెవ్వుమన్నాడు. ఈసారి అతని రెండో చేతి వేళ్ళు చితకగొట్టబడ్డాయి. మిమి కూడ కెవ్వుమని అరిచింది. ముఖం అటుతిప్పుకుంది). సరే అయితే! మీకు కావలసిన శాస్తి అంతే! మీ ప్రాణాలు రక్షించుకునేమార్గం చూపాను. మీకది నచ్చలేదు. కాని మీ ప్రాణాలు నా చేతులలో వున్నాయనిమాత్రం మరచిపోకు. కేయోను వదిలినంత సులభంగా నిన్ను వదలను. వాడి వేళ్ళే చితుకగొట్టాం. నిన్ను ...నిన్నా......నీ ప్రతి వేలిగోరు పీకి బైటపెడతాను. ఆపని నేనే స్వయంగా చేస్తాను! జాగ్రత!!

(మిమి ఈ బెదరింపుల కేమీ భయపడడంలేదు. పైగా, మరింత ధైర్యం తెచ్చుకుంటోంది. ఇంతలో యింకో యిద్దరు పోలీసులు వాళ్ళ తండ్రి సిన్-లిన్‌ను తీసుకు వస్తారు. తండ్రిని చూడగానే మిమి "నాన్నా!" అని వెళ్ళి కౌగలించుకుంటుంది. సిన్-లిన్ కళ్ళు చెమ్మగిల్లాయి. "మిమీ....మిమీ" అని అతని నోటివెంట భారంగా వస్తుంది.)

ఆఫీసరు:- (కోపంతో గర్జిస్తూ) ఏయ్! సిన్! నీ కూతురుని కౌగలించుకొని కూర్చోడానికి కాదు నిన్నిక్కడికి తీసుక వచ్చింది! ఏయ్! కానిస్టబుల్! వీళ్ళిద్దరినీ విడదీసేయ్!

(కానిస్టేబుల్ వాళ్ళిద్దరినీ విడదీస్తాడు.)

ఏయ్! ముసిలివాడా! నేనొకటి చెబుతాను విను. ఇదిగో యిక్కడ నీ మిమి వుంది. అదిగో! అక్కడ నీ కేయో వున్నాడు. చూడు, వాడివంక సరిగా చూడు. మిమీకి కూడా అదే గతి పట్టబోతూవుంది. దానికి మహా తల బిరుసుతనంగా వుందిలే. వాళ్ళని గురించి మాకేమీ బాధలేదు. కాని చూడు! యువకరక్తం. వాళ్ళని మంచి దారిలో పెట్టవచ్చు. దాని కొక మార్గం వుంది. ఈరోజు మొదలు రాజకీయాలు వాళ్ల నోటివెంట రాకూడదు. వాళ్లు పాత స్నేహాలన్నీ మానుకోవాలి. నువ్వు వాళ్ళకి చెప్పిచూడు. నువ్వుకనక బాధ్యత వహిస్తానంటే నేను వాళ్ళిద్దరినీ విడిచిపెట్టేస్తాను. నీ కున్న పరపతి, నీ కుటుంబ గౌరవం, అన్నిటికన్న నీ పెద్ద వయస్సు, ఇవన్నీ ఆలోచించి నేనీ మాట చెబుతున్నాను. నీ యెడల, నీ పిల్లల యెడల, కొంత దయ చూపడానికి నిశ్చయించాం. కనక నీవు వాళ్ళతో మాట్లాడు. నీ బిడ్డలు మంచి కొరియన్లుగా - జపాను రాజభక్తులుగా - వుండేటట్లు చెయ్యి. అది నీ పని.

(ఒక పోలీసు కేయోను తీసుకువస్తాడు. అతని చేతివేళ్ళకి గుడ్డ చుట్టబడివుంది. ఆ గుడ్డలోంచి నెత్తురుచుక్కలు కారుతుంటాయి.)

ఇంకొక్క మాట చెబుతాను. వాళ్ళుకనక వినకపోతే నీ ప్రాణాలకి కూడా ప్రమాదం సంభవిస్తుంది. నీ కొడుకుతో మాట్లాడు. మేం వెళ్ళిపోతాం.

(పోలీసులు, ఆఫీసరూ వెళ్ళిపోతారు. సిన్ కొడుకుతో మాట్లాడుతాడు.)

సిన్ :- నా చిట్టి తండ్రీ! నీ స్థితి యెలావుందో చూచుకో. మన మిమీకి కూడా ఇదేగతి పడుతుంది. ఓ! కాదు! కాదు!! అలా యెన్నటికీ జరుగకూడదు. మనం ఏదో ఒక ప్లాను ఆలోచించాలి. ఇదుగో యిటు చూడండి. నేను నా ప్రాణాలు అర్పించివేస్తాను. మన దేశంకోసం నేనాపని చేస్తాను. మన దేశ స్వాతంత్ర్యానికై పోరాడే మీపార్టీకోసం నేనా పనిచేస్తాను. మీరు వెళ్ళిపోదురుగాని, మీ పార్టీ పతాకం క్రిందికి ధైర్యంగా వెళ్ళిపోదురుగాని.

కేయో : నాన్నా! అలా అయితే నిన్ను కాల్చి చంపేస్తారు. నాన్నా! మిమినికూడా పోనివ్వరు.

సిన్ :- అదికాదు తండ్రీ! నేను చెప్పేది విను. నేనెలాగు పెద్దవాడి నైపోయాను. నాకు యీరోజున చచ్చిపోయినా, ఒక సంవత్సరం గడిచాక చచ్చిపోయినా ఒకటే. నే నీ రోజున చచ్చిపోయినానంటే, నా తరువాత దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడే ఇరువురు వీరులను విడిచిపెట్టి మరీ పోతాను. నే నీ రోజున నా ప్రాణాలు రక్షించుకోడానికి ప్రయత్నించానంటే నా తరువాత యింకో యిద్దరు పిరికి వాళ్ళని తయారు చేసినవాడి నవుతాను. (కేయోవైపు తిరిగి) ముందర మనం యిక్కడి నుంచి త్వరగా బైటపడే ప్లాను ఆలోచించాలి, ఆ తరువాత మీ రిద్దరూ పారిపోదురుగాని, ప్రస్తుతం మనం యిందులోనుంచి బైటపడాలి, (ఆఫీసరు ప్రవేశిస్తాడు)

ఆఫీసరు :- ఏమ్! ముసలివాడా! ఏం సమాధానం చెబుతావు? నీ పిల్లలే మన్నారు?

సిన్ :- మీరు చెప్పిన షరతులకి వాళ్లు అంగీకరిస్తున్నారు.

ఆఫీసరు:- మంచిది, అయితే మిమ్మల్ని వదలివేస్తున్నాను. (కేయో కుర్చీలోంచి లేవబోతాడు, మిమి, సిన్ అతనికి చేయూత నిస్తారు.) (తెర)

★

మూడో రంగం

దృశ్యం :—రెండు రోజులు గడిచాక - అదే పోలీసుస్టేషను. సిన్ ఒక గోడప్రక్కన నిలబడి వుంటాడు. అతని చేతులకు సంకెళ్ళు వేయబడి వుంటాయి. అదే పోలీసు ఆఫీసరూ, కొందరు పోలీసులు వుంటారు.

ఆఫీసరు :- ఏమ్! ముసలివాడా! ఇటు చూడు. ఆ రోజున నీవు బాధ్యత వహించావు; మేం వాళ్ళని వదలివేశాం, ఇప్పుడు వాళ్ళ జాడ తెలియడం లేదు. ఇదిగో నీకు ఐదు నిమిషాలు టైము ఇచ్చాను. వాళ్ళెక్కడికి పోయినదీ చెబుతావా చెప్పు. లేదా నీ మృత కళేబరం ఇక్కడ పడి వుంటుంది. నీ వొకవేళ వాళ్ళు మాకు దొరకరనుకుంటున్నావేమో! అది శుద్ధ పొరబాటు! ఒక్క రెప్పపాటులో వాళ్ళని పట్టి తేగలం, తెలుసా?

సిన్ :- మీరు యేం చెయ్యదలచుకుంటే అది చెయ్యండి. వాళ్ళెక్కడికి పోయింది నాకు తెలియదు.

ఆఫీసరు :- (గడియారంకేసి చూసి) నీ కింకో నాలుగు నిమిషాలు టైము ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని చెప్పు.

(ఇంతలో పోలీసులు మిమిని పట్టుకుని తీసుకువస్తారు. అమె చేతులకి సంకెళ్ళు వేసివుంటాయి. ఆమె మొగవానిలాగ ఒక నిక్కరు, ఒక చొక్కా తొడుక్కుంది. ఆ వేషంతో తప్పించుకు పోతూంవగా పోలీసులు ఆమెపై తుపాకులు కాల్చారు. పట్టుకున్నారు. ఆమె బట్టలు నెత్తురు మరకలతో వున్నాయి. ఆమెను తీసుకురావడం చూచి పోలీసు ఆఫీసరు ఉప్పొంగిపోతాడు.)

ఆఫీ :- ఏమ్! ముసలివాడా! చూచావా! ఇదిగో నీ కూతురు. ఇంక కేయో మాత్రం ఎంతకాలం తప్పించుకో గలడంటావ్?

మిమి :- మా తమ్ముడు ఎన్నటికీ నీ చేతిలో పడడు. మీ జపాను సామ్రాజ్యం తల్లక్రిందులైనా వాడు దొరకడు. (ఈ మాటలు విని, సిన్ సగర్వపూరితమైన సంతోషాన్ని పొందుతాడు.) మా పార్టీ, జపాను సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేసి తీరుతుంది. నన్ను మాత్రం పట్టుకో గలిగేవా రంటావా? నాదగ్గర తుపాకి గుళ్లు అయిపోయాయి గాని, లేకపోతేనా.... ఇప్పుడు ముగ్గురు జపానుఆఫీసర్లు మాత్రమే చచ్చారు! (ఆఫీసరు చకితుడై భయంతో రెండడుగులు వెనక్కి వేస్తాడు) ఇంకా కొన్ని గుళ్లు వుండివుంటే.... నేను నీచేతిలో పడేదాననేకాదు.

సిన్ :- నా కన్నతల్లీ! మంచిపని చేశావు. నీవు నా కర్తవ్యాన్ని నెరవేర్చావు. ఈ రోజున నీవు పోతే వెయ్యిమంది మిమి లున్నారు. రేపు లక్షమంది మిమిలు తయారవుతారు. ఈ రోజున కేయో పోతే వెయ్యిమంది కేయో లున్నారు. రేపు లక్షమంది తయా రవుతారు. వారంతా కొరియాకు స్వాతంత్ర్యం సాధించుతారు. జపాను ముష్కరుల నుండి బంధ విముక్తి చేస్తారు. మాతృదేశాన్ని రక్షించుతారు.

ఆఫీసరు :- (గడియారంకేసి చూస్తాడు. నాలుగు నిమిషాలు అయిపోయింది.) ఏయ్! సిన్! టైం అయిపోయింది. నీ వేమైనా చెప్పుకుంటావా?

సిన్ :- ఔను, చెబుతాను. ఇక్కడ మీరు ఒక మిమిని కాల్చి చంపితే, ఆమెలోనుంచి లక్షమంది మిమీలు లేస్తారు పది లక్షల కేయోలు లేస్తారు. వారంతా జపాను ముష్కరుల నుండి కొరియాకు స్వాతంత్ర్యం సాధించుతారు. స్వతంత్ర కొ....రి....యా....

(మాటలు పూర్తి కాకముందే తుపాకి పేలుతుంది. గుండు అతని హృదయంలోనుండి దూరిపోతుంది. సిన్ పడిపోతాడు).

మిమి :- ....చిరస్థాయి యగుగాక! (తండ్రి మాటలు పూర్తి చేస్తుంది. మరల తుపాకి పేలుతుంది. ఇంకో గుండు మిమి గుండెలలో దూరుతుంది. మిమి పడిపోతుంది)

(తెర వెనుకనుండి)

"మీరు ఒక మిమీని కాల్చి చంపితే ఆమెలోనుండి లక్షమంది మిమీలు లేస్తారు. పది లక్షల కేయోలు లేస్తారు. వారంతా జపాను ముష్కరులనుండి కొరియాకు స్వాతంత్ర్యం సాధించుతారు."

"స్వతంత్ర కొరియా చిరస్థాయి అగుగాక!" అనే నినాదం వినబడుతుంది. (తెర)

కయ్యూరు కామ్రేడ్స్‌ను కాపాడుకోండి!

"కయ్యూరు కామ్రేడ్స్‌పై విధించిన మరణశిక్షను హైకోర్టు ఖాయపరిచిన విషయం సువిదితమే.

వీరిని రక్షించవలసిందని తీవ్రమైన ప్రజాందోళన బయలుదేరింది.

5 నెలలక్రితం ఇలాగే కె. పి. ఆర్. గోపాలన్ విషయమై కేరళదేశంలో పెద్ద ప్రజావుద్యమంలేచింది. యావత్ భారతదేశము ఈ ఉద్యమానికి తోడ్పడింది. అందుచే అది గోపాలన్ జీవితాన్ని రక్షించగల్గింది.

ఇపుడు మరల కయ్యూరు శిక్షితుల విషయమై తీవ్ర ఆందోళన జరుగుతుంది.

యావత్ దేశమూ కోరుచున్న - వీరిని విడుదల చేయాలనే - కోర్కెను మేము బలపరచుచున్నాము. వీరు విడుదల అయ్యేవరకు దేశం నిద్రపోరాదు. వీరిని విడుదల చేయడంవలన ఆ తాలూకాలోని రైతులను జపానువ్యతిరేక పోరాటానికి సమీకరించ వీలవుతుంది. వారి ఉరిశిక్షలను రద్దుచేయమనియే గాక, వారిని విడుదల చేయాలని కోరుతున్నాం. తత్ఫలితంగా జపాను శత్రువును ప్రతిఘటించే తత్వం బాగా బలపడగలదు."

—ఇందులాల్ యాగ్నిక్
(అ. భా. రైతుసంఘఅధ్యక్షుడు)

—పి. సి. జోషీ
(అ. భా. కమ్యూనిష్టుపార్టీ కార్యదర్శి)

— శంకర నంబూద్రిపాద్, యం. ఎల్. ఎ.
(కేరళరాష్ట్రీయ కాంగ్రెసుకమిటీ మాజీకార్యదర్శి)

• • •

శంకర నంబూద్రిపాద్ ప్రత్యేక విజ్ఞప్తి.

"ప్రతి దేశభక్తుడూ కయ్యూరు కామ్రేడ్స్‌పై ఉరిశిక్షను రద్దుచేయాలనియే గాక విడుదలచేయాలనికూడ కోరాలి. అందుమూలంగా కయ్యూరు కామ్రేడ్స్ మనకు రానున్న మహావీర పోరాటములో ప్రజలను సన్నిద్ధ పరచడానికి, తమశక్తినంతా ధారపోస్తారు. వర్గపోరాటాలను సంఘటన మొనర్చి, ప్రజలకు విజయాలను సంపాదించిపెట్టిన వీరే, ప్రజలను జపాను వ్యతిరేక పోరాటానికి సంఘటిత మొనర్చగలరు. మేము, ఉరితే వారి ప్రాణాలు దక్కించు కోడానికని మాత్రమే, శిక్షలను రద్దుచేయమని కోరడంలేదు. జపాను వ్యతిరేక పోరాటంలో, అవసరమైతే, అసంఖ్యాకమైనఇతరకామ్రేడ్సుప్రాణాలతోపాటు, వారిప్రాణాలను ధారపోయడానికిగాను, మేము వారి విడుదలను కోరుచున్నాం. ఉరికంబానికి వారు ఆహుతికారాదు. దేశభక్తుల స్థానంలో వారు నిలబడి జపానుతో పోరాడాలి: ఆ పోరాటక్రమంలో ఎంతమందిని వీలైతే అంతమందిని శత్రువులను చంపాలి. ప్రజలకోసం తమ జీవితాలను అర్పణం చేయడానికి సిద్ధంగా నున్న వీరు, మన పవిత్రభూమిని పుట్టిన బిడ్డలు గాబట్టి, వారి ప్రాణాలు చాల విలువైనవి. ఒక్క జీవికూడా, జైళ్ళలో మ్రగ్గికాని, ఉరికంబాలవాతబడిగాని, వృధా కాగూడదు: యుద్ధరంగంలో బలిదానం గావించడానికిగాను ప్రతివాడిని రక్షించాలి.

కామ్రేడ్ కె. పి. ఆర్. గోపాలన్ జీవితం ఇదివరకు రక్షించబడింది. కాని మలబారులో తదితర కమ్యూనిస్టులు ఖైదీలు (100 మంది) వలెనే వివిధ జైళ్ళలో వృధాగా మ్రగ్గుతున్నారు. వారందరూ దురాక్రమణ దారులకు తగిన బుద్ధిచెప్పి ఢీకొనే దేశభక్తులైన కమ్యూనిస్టులని చెప్పడానికి నేను గర్వపడుచున్నాను. ఇతరరాష్ట్రాలలోనినాయకులకు, కామ్రేడ్స్‌కు సోదరులకు నేను వేసేప్రశ్న యిది.

నిరంకుశాధికారులు, వారి గుడ్డిద్వేషంతో మన వారిపై శిక్షలు రద్దుచేయకుండా, శత్రువులకు జాతీయ ప్రతిఘటనను నాశనం చేయాలిసిందేనా?"

• • •

గతవారం, 'కయ్యూరు డే'ను గురించి వివరంగా ప్రకటించాం. ఇచట మరికొన్ని పొందుపరుచుతున్నాం.

సత్తెనపల్లి తాలూకా రెంటపాళ్ళలో, విద్యార్థులు, యువకులు వుపాధ్యాయులతో 250 మంది ఊరేగింపు జరిపారు. 400 మంది రైతులు హాజరయ్యారు. (సభలో గ్రంథాలయ, కాంగ్రెసు, యువజన, రైతు సంఘాలగురించి చెప్పినపిమ్మట) కయ్యూరు శిక్షితుల పై ఉరిశిక్షను రద్దుపరచవలసిందని తీర్మానించబడింది. ఒక మెమోరాండంపై సంతకాలు వేలిముద్రలు కూడా వేశారు.

• • •

పశ్చిమ గోదావరి జిల్లాలలో వీరవాసరం, వడ్లవానిపాలెం, కాపవరం, అరటికట్ల, కొమ్ముచిక్కాల, వేడంగిపాలెం, వాలమర్రు, జిన్నూరు గ్రామాలలో సభలు జరిగాయి. భూపతిలక్ష్మీనరసింహంగారి నాయకత్వాన 12 మంది కమ్యూనిస్టు యువకులు ఈగ్రామాలలో సంచారం గావించి సభలు, ఊరేగింపులు చేయించి కయ్యూరు శిక్షితులపై ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ తీర్మానించబడింది.

(పై గ్రామాలలో 'జాతీయ వాంఛా' తీర్మానం, డిటెన్యూలను రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే తీర్మానంకూడ ప్యాసయింది.)

• • •

జాతీయ వాంఛాదినం

కురుమద్దాలి, తుమ్మూరు, పిడుగురాళ్ళ, నంద్యాల, మదనపల్లి, నర్సరావుపేట, తిరుపతి గ్రామాలలో జరిగాయి. (గతవారం వీటిని గురించి వివరంగా ప్రకటించాం.)

అధునిక రాజకీయ, సాంఘిక పుస్తకాలు అన్నిటికీ మాకు వ్రాయండి.

ది వెరైటీ ఏజన్సీస్,
పబ్లిషర్సు, బుక్ సెల్లర్సు అండ్ న్యూస్ ఏజంట్సు,
గవర్నరుపేట — బెజవాడ.

ప్రజాశక్తి ప్రచురణాలు

మన లెనిన్	0—6—0
నాజీశ్రేణుల వెనుక	0—8—0

పోస్టుద్వారా: అన్‌రిజిస్టర్ పార్సిల్‌కు 0-4-0, లేక బుక్ పోస్టుకు 0-2-0, అదనంగా ఒక్కొక్క పుస్తకానికి పంపాలి. వి. పి.లు చేయబడవు.

ఏజంట్లు డబ్బు ముందు చెల్లిస్తేనే పుస్తకాలను పంపుతాము.

జాతీయైక్యతను ఎలా సాధించాలి?

"ఆయనయొక్క (జిన్నా) అభిప్రాయంలో పాకిస్థాన్‌యొక్క సారాంశం భారతదేశాన్నుంచి ఒక భాగాన్ని విడదీసి, దాన్ని స్వతంత్రరాజ్యంగాను, సర్వహక్కులూ గలిగిన ప్రభుత్వంగాను, పరిగణించాలి అనే కోరిక...."

"పై నిర్వచనం కలిగిన పాకిస్థాన్ ఆయన దృష్టిలో ఒక మతసిద్ధాంతం. అయితే భారతదేశాన్ని ఏవిధంగాను విభజించరాదు, అనేదికూడా నా దృష్టిలో ఒక మతసిద్ధాంతమే. ఇందువల్లనే దేశంలో నిస్తబ్ధత యేర్పడింది"

23-7-42 తేదీ "హరిజన్"లో గాంధీజీ.

"ఏదో ఒక పెద్ద ఉద్యమం రాబోతుందని నేను వింటున్నాను. ఈ బెదిరింపు, యీ భయపెట్టడం, యొక్క ఉద్దేశ్యం ఏమంటే, చిక్కు పరిస్థితులలో శిథిలమైయున్న బ్రిటన్‌ను నిర్బంధపరచి, గాంధీజీయొక్క కోర్కెను అంగీకరించేటట్లు చేయడం. నేనుచెప్పేది యేమంటే, ముసల్మానీయుల హక్కులకు నాశనం కలిగించే విధంగా బ్రిటను కాంగ్రెసుకు లొంగిపోయేటట్లయితే, అదొక పెద్ద పొరబాటు చేస్తూన్నదన్నమాట."

22-6-42 న జిన్నా చేసిన ఒక ప్రకటన.

హిందూ - ముస్లిం ఐక్యతలో చిక్కు పరిస్థితి

పై రెండు అభిప్రాయాలు, మనదేశపు పెద్ద పార్టీలైన భారత కాంగ్రెసు, ముస్లింలీగ్‌ల నాయకులు వెల్లడించిన అభిప్రాయాలు. జాతీయైక్యత, అనే సమస్యలో యేర్పడిన చిక్కు పై అభిప్రాయాలలో నిబిడీకృతమై యుంది. ఇంతవరకూ మన స్వాతంత్ర్య పోరాటంలో, జాతీయైక్యత లేనిదే, ప్రజాసామాన్యపు — అనగా హిందువులయొక్క, ముస్లిములయొక్క —విశాల ఐక్యత లేనిదే, స్వాతంత్ర్యాన్ని సాధించజాలము అనేది ఎల్లప్పుడూ ఒక మూల సిద్ధాంతముగా ఉంటూవచ్చింది. జర్మనీ జపాను దురాక్రమణదారులు మన మాతృదేశంపై దుముకడానికి సన్నాహాలుచేసే యీనాడు, జాతీయైక్యతయొక్క ప్రాముఖ్యత మరింత హెచ్చింది. భారతదేశ మంతటా ప్రజలు యీ దండయాత్రను ఎదుర్కోవడానికి ప్రజాసమీకరణ అవసరం. ఇందుకు జాతీయైక్యత కావాలి. ఇంతేకాదు, జాతీయప్రభుత్వాన్ని లాక్కోవడానికి కూడా జాతీయైక్యత కావాలి. ప్రజలంచరి విశ్వాసాన్ని చూరగొన్న జాతీయ ప్రభుత్వం ఉంటేనే ఫాసిస్టుదాడిని జయప్రదంగా ఎదుర్కోగలం. మన దేశాన్ని మనం జయప్రదంగా రక్షించుకోవడానికి కావలసిన ఆధారం జాతీయప్రభుత్వానికే ఉంటుంది. ఈ యదార్థం సర్వాంగీకారమైనది. దేశస్వాతంత్ర్యానికి పోరాటం ప్రారంభించాలంటే, మొట్టమొదట కావలసింది ఐక్యత. ఈ యదార్థం సామ్రాజ్యవాదులకుకూడా తెలుసు. అందువల్లనే వారు ఆ ఐక్యతను భగ్నపరచడానికి నిరంతరం కృషిచేస్తూ వచ్చారు. అందువల్లనే ఒక మతప్రజలకూ, మరొక మతప్రజలకూ, మధ్య అవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తూ వచ్చారు. అయితే దీని అర్థం, సామ్రాజ్యవాదపరిపాలన అంతమొందితేగాని ఐక్యత సాధ్యంకాదని చెప్పినామా? ఎన్నటికీ మనం అలా చెప్పలేదు. అవిధంగా చెపితే, స్వాతంత్ర్యమేసాధ్యం కాదని చెప్పడం అన్నమాట. సామ్రాజ్యపరిపాలన ఉన్నప్పటికీ, మనం ఐక్యతను సమకూర్చగలం. సమకూర్చాలి. ఎందుకు? మనదేశాన్ని మనం సంరక్షించుకొనే నిమిత్తం, జాతీయప్రభుత్వాన్ని లాగుకొనేనిమిత్తం. అయితే, ఈరోజున మన జాతీయనాయకులు ఈయదార్థాన్నే ఒప్పుకోవడం లేదు. చిక్కు పరిస్థితి యేర్పడటానికి మూల కారణం యిదే. దీని అర్థం, మన జాతీయ నాయకులు సామ్రాజ్యవాద నిరంకుశత్వము యెదుట ఓటమిని అంగీకరించారన్నమాట. చీలికలుపెట్టే నీతివిధానం యెదుట మూర్ఛిల్లాము. మేము ఏమీచేయడానికి శక్తిలేదని సామ్రాజ్యవాదం యెదుట అంగీకరిస్తున్నామన్న మాట. ఇది దివాలాతీసే పంథా అని ఒప్పుకోవడం. ప్రజలలోను, ప్రజల దేశభక్తిలోను, విశ్వాసం ఏమాత్రమూ లేకపోవడం అన్నమాట.

దివాలాను దారితీసే విధానం

ఒకనాడు గాంధీజీ దృష్టిలో, మతసామరస్యం నాలుగు స్వరాజ్య సోపానాలలో ఒకటిగా ఉండేది. ఈ రోజు ఆయన, మూడో పార్టీని తొలగించిన తరవాతనే మత సామరస్యం ప్రస్తుందని అంటున్నారు. "స్వాతంత్ర్యానికి ముందు ఐక్యతరాదు. తరవాత వస్తుంది." (హరిజనపత్రిక 7-6-42) వార్ధాతీర్మానంలో కూడా యీ అభిప్రాయమే వెల్లడించబడింది:-

"సాంఘిక సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెసు ప్రతినిధులు తమ యావచ్ఛక్తినీ వినియోగించారు. కాని, విదేశీ పరిపాలకులు దేశంలో ఉండడంవల్ల పరిష్కారం సాధ్యము కాలేదు. విదేశీ పరిపాలకులు దేశాన్ని విభజించి పరిపాలించే నీతిని చిరకాలమునుంచీ, ఎడతెగకుండా, ప్రయోగిస్తున్నారు."

మన ప్రజలను మీరు విభజించి పరిపాలించే సామ్రాజ్యవాదవిధానాన్ని ఎదుర్కోజాలకపోతే, మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించలేమనుమాట స్పష్టం. దివాలా లక్షణం గలిగిన అట్టి అభిప్రాయంమీద ఆధారపడి పనిచేసే విధానం దివాలాకు దారితీసే విధానమే. వార్ధా తీర్మానంలో వివరించబడిన పంథా యిట్టిదే. ఎందువల్లనంటే, మొదట స్వాతంత్ర్యాన్ని ప్రసాదించవలసింనదనీ, తరవాతమేమందరమూ ఐక్యమవుతాం అనీ, అప్పుడు జాతీయప్రభుత్వం స్థాపించి చూపిస్తామని, ప్రపంచ ప్రజాతంత్ర విధానాన్ని, సంయుక్తరాష్ట్రాలతో ఎలిసి రక్షిం చుదామనీ, ప్రాధేయపడ్డం అన్నమాట. ఈ కోర్కెను బ్రిటిషుప్రభుత్వం ప్రసాదించకపోతే నాయకులు "పోరాటా"న్ని లేవదీయా లంటున్నారు.

నేటి పరిస్థితులలో పోరాటం అంటే, ఆత్మహత్య అన్నమాట. బ్రిటిషుప్రభుత్వం మన దేశంనుంచి వెళ్ళిపోయేవరకు మతసామరస్యం సాధ్యపడదనే దివాలా విధానమే దీనికంతటికీ కారణం.

ఇటీవలమతవైషమ్యాలఅభివృద్ధి.

సుమారు 20 సంవత్సరాలనుంచి భారతదేశంలో అత్యధికమైన జాతీయైక్యతను సాధించగలిగిన జాతీయోద్యమపు నాయకులు యీరోజున ఎందుకు హిందూ ముస్లిం ఐక్యత విషయంలో ఇంత నిస్సహాయంగా ఉన్నారు? "భారత దేశాన్ని విభజింపకూడ"దని గాంధీజీ, పాకిస్థాన్ రవనుక మత సిద్ధాంతం అని జిన్నా, విగించుకొనికూచుంటూ, ప్రజలలో అగాధమైన అనైక్యత ఏర్పడడానికి కారణం ఏమిటి? భారత జాతీయ కాంగ్రెసు దేశంయొక్క సంపూర్ణస్వాతంత్ర్యముకొరకు, దేశీయుల ప్రజాతంత్ర హక్కులకొరకు, యెడతెగకుండా కృషిచేస్తూవచ్చింది; కృషిచేస్తూంది. కాంగ్రెసుయొక్క దృక్పథంప్రకారం, స్వతంత్రభారతదేశంలో మత స్వాతంత్ర్యము, ప్రజల యందలి ప్రతి మూతకు ప్రత్యేకవిజ్ఞానరక్షణ, ఓంబాయి, స్వాతంత్ర్యాన్నీ ప్రజాతంత్రహక్కులనీ, కాపాడుతూ, విభజింపబడకుండా ఏకమైయుండే భారతదేశాన్ని నిర్మించగల కాంగ్రెసు కార్యక్రమం ఎందువల్ల మహమ్మదీయుల్ని ఆకర్షించడంలేదు? హిందువుల్నీ, మహమ్మదీయుల్నీ, ఇన్ని సంవత్సరాలు ఏక తాటిమీద నడిపించగల్గుతూ, అందరికీ కావలసిన స్వాతంత్ర్యముకొరకై పోరుసల్పుతూ వచ్చిన కాంగ్రెసు, ఇటీవల ఎందుకు యీసమస్యను పరిష్కరించలేకపోతూంది? 1935 మొ॥ 1940 వరకూ సాగిన ప్రజాసామాన్యపు జాతీయోద్యమంలో ముస్లిం ప్రజలుకూడా వచ్చారు. కాని, చైతన్యంపొందినముస్లింప్రజాసామాన్యం, ముఖ్యంగా కాంగ్రెసు మంత్రిత్వపు రోజులలో, ఎందువల్ల ముస్లింలీగ్‌తో చేరిపోయి దాన్నంత బలవంతమైన ముస్లిం సంస్థగా చేశారు? ఈ కాలంలో (కాంగ్రెసుమంత్రిపదవులు) హిందూ-ముస్లింవైషమ్యాలు ఎందుకు ఎక్కువకావడం ప్రారంభమయాయి? ముస్లిం ప్రజలకూ, జాతీయోద్యమానికీ, మధ్యచీలిక అంతకంతకు విస్తరించి, చివరకు మార్చి 1940 లో ముస్లింలీగుయొక్క పాకిస్థాన్ తీర్మానంవరకూ వ్యాపించడానికి కారణమేమిటి? ఇదేకాలంలో హిందూ మహాసభ యొక్క ప్రభావంకూడా కాంగ్రెసులో హెచ్చింది. ఈ 5 సంవత్సరాలకాలంలో మత సమస్యయొక్క స్వభావాన్ని మనం అర్థంచేసుకుంటేనేగాని జాతీయనాయకులు దానిని ఎందుకు పరిష్కరించ లేకపోయారో తెలుసుకోలేము. అలా పరిష్కరించజాలనందున జాతీయ స్వాతంత్ర్యంకొరకు జాతీయ ఐక్యత అనే ప్రధాన సూత్రం ఎందుకు నేను తలక్రిందుచేయబడిందో తెలుసుకోలేము.

నూతనదశలో మత సమస్య: రెండు ధోరణులు

1937 తరవాత మత వైషమ్యాలు ఎక్కువ కావడానికి కారణం ఏమిటి? హిందూ ముస్లిం తగాదాలు ఎక్కువకావడంతోబాటు, యీకాలంలో రాష్ట్రీయదురభిమానాలూ, రాష్ట్రీకలహాలూ, కూడా బయల్దేరాయి. ఉదాహరణకు, బెంగాల్, బీహార్ తగాదా; ప్రత్యేకాంధ్రరాష్ట్ర సమస్య, సంయుక్త కర్ణాటక ప్రశ్న. ఈ వేర్వేరు మత శ్రేణులయొక్క, రాష్ట్రాలయొక్క, పెట్టుబడిదారీ వర్గాలలో పోటీయొక్కవై, వైషమ్యాలకుదారితీసింపని, ఉద్యోగాలకొరకూ—అధికారంకొరకూ సాగించబడిన యీపోటీ నూతనరాజ్యాంగ విధానం (1935) వల్ల పైకితీసుకరాబడిందనీ, కారణంగా చెప్పబడుతోంది. ఇందులో యదార్థం ఉన్నప్పటికీ, యిదొకటే యదార్థం కాదు. ఇది సమస్యయొక్క మొదటిభాగం. మతవైషమ్యాలుగాని, రాష్ట్రాభిమానాలుగాని, ప్రజాసామాన్యంలో ఉండవని తరచు వింటూ ఉంటాం. ప్రపంచం అంతటిలోను, దేశం మొత్తంమీద, కష్టజీవులందరి కోర్కెలు ఒకే రకంగాఉన్నట్లయితే, వైవిధ్యమనిజమే. కాని, నిత్యజీవితంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. సామ్రాజ్యవ్యతిరేక జాతీయోద్యమం ప్రజాసామాన్యంలో అంతకంతకు తీవ్రంగా వ్యాపించినట్లయితే, అదేశక్తి మతాభిమానంలోను, రాష్ట్రాభిమానంలోను ప్రతిధ్వనించుతుంది. ఐతే, అట్టిఉద్యమాలు విశాలమైన జాతీయోద్యమాన్ని (సామ్రాజ్య వ్యతిరేక) సాధారణంగా బలహీనపరచకపోయినప్పటికీ, పెట్టుబడిదారీ నాయకత్వం వాటిని జాతీయ అనైక్యతకు తరచు వినియోగించుకుంటుంది.

కాబట్టి ఎన్నికల రోజుల్లోను, కాంగ్రెసు మంత్రిత్వాల రోజుల్లోను, ఎక్కువ అవుతూ వచ్చిన మతవైషమ్యాలు (హిందూ-ముస్లిం), రాష్ట్రీయాభిమానాలు, వర్గస్వార్థంతో నడిపించబడిన ఆవేశాలు. సరియైన నాయకత్వం ఉంటే, ప్రతిజాతికి చెందిన ప్రజలు, దేశం అన్ని మూలలలోను, బ్రహ్మాండమైన సామ్రాజ్యవ్యతిరేక జాతీయోద్యమంలోపాల్గొని యుండేవారు. ఈ రెండుధోరణులనూ ఇంకా జాగ్రత్తగా పరిశీలిద్దాం.

పెట్టుబడిదారీ వర్గపు పోటీలు

మొదటివిషయం: సామ్రాజ్యవాదుల అటంకాలు ఎన్ని వున్నప్పటికీ, పెట్టుబడిదారీవర్గపు పారిశ్రామికాభివృద్ధి అంతకంతకు ఎక్కువ అవుతూనేవుంది. అభివృద్ధియొక్క దశ మామూలుగానే వుండి, అది దేశం అన్ని మూలలకు మాత్రం వ్యాపించుతోంది. (ఇంగ్లండు, అమెరికావంటి పారిశ్రామిక దేశాలలో అభివృద్ధియొక్క దశ నానాటికి ఉన్నతస్థాయికి వెళుతోంది) ఇందువల్ల ఫలితం ఏమంటే, దేశంలో ఉన్న వేర్వేరు జాతుల(Nationalities) పెట్టుబడిదారీవర్గం పోటీలు పడుతోంది. నూతన రాజ్యాంగ విధానం (1935) ప్రకారం యివ్వబడిన రాష్ట్రీయస్వపరిపాలన యీ తగాదాలను ఎక్కువ చేసింది. కాబట్టి ఈయుగంలో బెంగాల్ - బీహార్ సమస్య మహారాష్ట్ర - కర్ణాటక సమస్య, ఆంధ్ర - తమిళ సమస్య బెంగాల్ యు. పి. పంజాబులలో హిందూ - ముస్లిం సమస్యలు, బయల్దేరాయి.



వ్యాసకర్త: కామ్రేడ్ డాక్టర్ అధికారి

ఇది సమస్య యొక్క మొదటి లక్షణం. బూర్జువా లక్షణం. ఇది ఐక్యతలో చీలికలు కలిగిస్తుంది. దీనినే సామ్రాజ్యవాదులు, వారి ఏజంట్లు, విభజించి పరిపాలించే తమ విధానానికి ఉపయోగించుకుంటారు. సమస్యను సృష్టించేదీ యిదే, సమస్యను యదార్థరూపం లోకాకుండా వక్రరూపంలో చూపించేదీయిదే.

జాతీయలక్షణం

ఇక రెండోలక్షణానికి వద్దాం. ఇది దేశాన్ని అభివృద్ధిమార్గానికి తీసుకెళ్ళే లక్షణం కలిగియుంటుంది. ఒకవైపు దేశంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతూంటే, మరోవైపున దేశం అన్నిమూలల సామ్రాజ్యవ్యతిరేక జాతీయోద్యమం వ్యాపించుతూంది. దాగా వెనుకబడియున్న మతాలలోని, జాతులలోని, రైతులనందరినీ యీ ఉద్యమం అలుముకొంటూంది. దేశ స్వాతంత్ర్యానికై అన్నిప్రాంతాలలోను వ్యాపిస్తూన్న జాతీయోద్యమం ఎంతో చక్కని స్వభావంతో వ్యక్తమవుతూంది. వేర్వేరు ప్రత్యేకజాతుల ప్రజలు యీ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రతిజాతికీ నిర్దిష్టమైన భారత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వేర్వేరు జాతుల ప్రజలలో కలుగుతున్న చైతన్యం ద్వారా ప్రకటితమౌతోంది. ఉదాహరణకు, [illegible] సామ్రాజ్య వ్యతిరేక చైతన్యంలో నిండియున్నారు. స్వతంత్రభారతదేశంలో స్వతంత్ర రాష్ట్రాలకై ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదేవిధంగా, ఆంధ్రులు, తమిళులు, సింధు రాష్ట్రీయులు, పంజాబీలు, పఠానులు. మత వైషమ్యాలు, రాష్ట్రీయ దురభిమానాలు, వృద్ధిచెందడంలో పై ఉదాహరణలు అభివృద్ధి దాయకమైన లక్షణాన్ని వెల్లడిచేస్తాయి. ఈ లక్షణాన్ని మన జాతీయప్రజాస్వాతంత్ర్యోద్యమమే ముందుకు తీసుకువచ్చింది. కొత్త రూపంలో బయల్దేరిన మత కలహాలసమస్యను పరిష్కరించడంలో యిదే మనకు తోడ్పడుతుంది దీన్ని మనజాతీయోద్యమం గమనించి పరిశీలించవలసియుంది

ముస్లింలీగ్ నాయకత్వం-దాని స్వభావం

అయితే కొంతమంది యిలా ప్రశ్నించవచ్చు:- ఒకవైపు రాష్ట్రీయ దురభిమానాలు, మరోవైపున వేర్వేరు జాతుల ప్రజలలో సామ్రాజ్య వ్యతిరేక చైతన్యము, బయల్దేరడానికిన్నీ, హిందూ - ముస్లిం సమస్యకున్నూ, సంబంధం ఏమిటి? రెండు మతాలలోను గల పెట్టుబడిదారీవర్గం ఆర్థికంగాను, యితరవిధాలుగాను, పోటీపడ్డం వల్లనేకదా హిందూ - ముస్లిం కలహాలు బయల్దేరుతున్నాయి? సామ్రాజ్యవాదులు వీటిని ఉపయోగించుకొంటూ ప్రజాసామాన్యంలో జయప్రదంగా చీలికలు కలిగిస్తున్నారు కాదా? ముస్లింప్రజాసామాన్యము పూర్వం కంటె ఎక్కువగా ముస్లింలీగ్‌ను అనుసరిస్తున్నారంటే అందుకు కారణం వారి జాతీయోత్సాహం కానేకాదే; విశాలమైన భారతదేశంలో చూసినా, సంకుచితమైన ప్రత్యేకజాతులలో చూసినా, వారిలో జాతీయచైతన్యం వృద్ధికావడంవల్లనేనా, ముస్లింలీగ్‌ను వారు అనుసరించడం? అభివృద్ధినిరోధకమైన మత వైషమ్యోద్రేకాలప్రభావం వారిలో వ్యాపించడంవల్లనే కాదా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ముస్లింలీగ్‌ను అనుసరిస్తున్నది? అట్టి ప్రభావానికి కారణం, రాజకీయ చైతన్యం విషయములో వారు వెనుకబడి యుండడమే కాదా? ఆవిధంగా ఆలోచించడం, యదార్థ పరిస్థితులను చూడక పోవడం అవుతుంది.

ఈ ప్రశ్నకు అర్థం, 1936—42 లలో దేశములో నలుమూలలను బయల్దేరిన సామ్రాజ్య వ్యతిరేకోద్యమంయొక్క ప్రభావం ముస్లిం ప్రజాసామాన్యంలో లేదన్న మాట. ఆ కాలంలో ముస్లింలీగ్ యొక్క సామ్రాజ్యానుకూల, అభివృద్ధి నిరోధక నాయకత్వంయొక్క ప్రభావమే ముస్లింప్రజలలో ఎక్కువ అయిందన్నమాట. కాని, యదార్థం ఇది కాదు. దేశం అన్ని మూలల బయల్దేరిన సామ్రాజ్యవాద వ్యతిరేకోద్యమములో ముస్లింలు కూడా యెక్కువగా పాల్గొన్నారు. అయితే, అదే సమయములో ముస్లిం పెటీబూర్జువా (మధ్యతరగతి) ప్రజాసామాన్యంలో అధిక సంఖ్యాకులు ముస్లింలీగ్ పలుకుబడి క్రిందికి పోయారు. కాంగ్రెసు అనుసరించే ముస్లిముల సంఖ్య కూడా ఎక్కువఅయింది. కాని ముస్లింలీగ్ అనుచరుల సంఖ్యతో సమానంగా యెక్కువ కాలేదు. ముస్లింప్రజలలో రేకెత్తిన సామ్రాజ్య వ్యతిరేక భావాల ప్రభావం ముస్లింలీగ్ నాయకత్వంపై బాగా కనపడింది. భారత దేశపు సంపూర్ణ స్వాతంత్ర్యము తన ఆదర్శం అని 1938 లో ముస్లింలీగ్ అంగీకరించింది.

ఈకాలంలో ముస్లింలీగ్ నాయకత్వం మార్పు చెందిందని చెప్పవచ్చు. మధ్య యుగాలనాటి ఫ్యూడల్ అభివృద్ధి నిరోధక శక్తులకు ప్రాతినిధ్యం వహించడం మానుకుంది. సామ్రాజ్యవాదుల చేతులలో వట్టి కీలుబొమ్మగా ఉపయోగపడే పాత్రకు ముస్లింలీగ్ స్వస్తిచెప్పింది. నేడు ముస్లింలీగ్ నాయకత్వం ముస్లిం పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది, లీగ్‌నాయకత్వం సామ్రాజ్య వాదానికి దాసోహంచేసే పంథాను విడిచిపెట్టి దాన్ని వ్యతిరేకించే పంథాను చేబట్టింది.

ముస్లింలీగ్‌కు ప్రజలలోగల పలుకుబడికి మూలాధారం

భారత సామాన్యానికి కాంగ్రెసు సంస్థ ఎలాగో, ముస్లిం మధ్యతరగతి ప్రజలకు ముస్లింలీగ్ అలాంటిది. యుద్ధం యొక్క సామ్రాజ్యవాదదశలో యిది స్పష్టమయింది. ఆ దశలో, కాంగ్రెసునాయకత్వం యుద్ధాన్ని వ్యతిరేకించుచూ, యుద్ధ వ్యతిరేకమైన ప్రత్యక్ష పోరాట కార్యక్రమం ఏదీ యివ్వలేదు. దేశం యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని గుర్తించవలసిందనీ, దేశ పరిపాలనలో ప్రభుత్వానికి తగిన అధికారం వెంటనే యివ్వవలసిందనీ, సామ్రాజ్యవాదాన్ని కోరుతూవచ్చారు. ముస్లింలీగ్‌నాయకులు కూడా యిలాగే యుద్ధానికి సహాయం చెయ్యకుండా, పోరాటకార్యక్రమం యివ్వకుండా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంతేకాక, ముస్లిం ప్రజలు అధిక సంఖ్యగా ఉన్న ప్రదేశాలకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ముస్లింలీగ్ నాయకులు కోరడం ప్రారంభించారు. ఇదే పాకిస్థాన్.

కేంద్రప్రభుత్వం విషయములో ప్రభుత్వం ఒడంబడికకు వచ్చినట్లయితే కాంగ్రెసుతో సమానమైన రాజకీయ హోదా ముస్లింలీగ్‌కు కావాలని కూడా లీగ్‌నాయకులు కోరారు. కాంగ్రెసు అట్టి ఒడంబడికను నిరాకరిస్తే, కేంద్రప్రభుత్వంలో ముస్లింలీగ్‌కు తగినంత అధికారం ఉండాలనికూడా లీగ్‌నాయకులు కోరారు. ఈవిధంగా, ముస్లింలీగ్ భారతదేశం యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు మాత్రమే కాకుండా, ముస్లింప్రజలు మెజారిటీగాఉన్న ప్రదేశాలకు స్వాతంత్ర్యము, సమానత్వము, కావాలని మెజారిటీలేని ప్రదేశాలలో వారి విజ్ఞానానికి, విద్యకు, భాషకు ప్రత్యేక రక్షణలు ఉండాలనీ, పోరాడే సంస్థగా ముస్లిం ప్రజాసామాన్యానికి కనపడింది.

కాబట్టి, ముస్లింలీగ్‌యొక్క పలుకుబడి వట్టి అభివృద్ధి నిరోధక శక్తిగానే వృద్ధిచెందిందని అనుకోకూడదు. పైగా, ముస్లిం ప్రజాసామాన్యంలో అది సామ్రాజ్య వ్యతిరేకోద్యమం యొక్క స్వరూపంగా బయల్దేరింది. సింధురాష్ట్రీయులయొక్క, పంజాబీ ముస్లింలయొక్క, పఠానులయొక్క ప్రత్యేక జాతీయాభిమానానికి ఆదిస్వరూపం.

పరిష్కారానికి మూలాధారం

హిందూ - ముస్లిం ఐక్యత అనే సమస్యను నేడు అతివేగంగా పరిష్కరించవలసియుంది. దేశానికి నేడు సంభవించిన ఆపదను ఎదుర్కోవాలంటే, యీసమస్యాపరిష్కారం తక్షణమే జరగాలి. అయితే, యిందుకు రెండువిషయాలను మనం గ్రహించి తీరాలి. మొదటిది, ముస్లింలీగ్ నాయకత్వంయొక్క స్వభావము; రెండోది ప్రజలలో దాని పలుకుబడికి మూలాధారం. మత సంబంధమైనట్టి, విజ్ఞానసంబంధమైనట్టి, తారతమ్యాలు మాత్రమే యీసమస్యలో ఉన్న కీలకం అని అభిప్రాయపడితేగాని, ముస్లిములలో అనాలోచితమైనట్టి, అస్పష్టమైనట్టి, దురభిమానంతో కూడుకొన్నట్టి, లక్షణాలుఉండడంవల్లనే కాంగ్రెసుకు ముస్లింలీగుకు మధ్య ఐక్యత సాధ్యం కావడంలేదనిగాని, బ్రిటిషు అధికారం దేశములో ఉండడంవల్ల జిన్నా తన సమయానుకూల ప్రయోజనాలకు ఈ లక్షణాలను వినియోగించుకొంటున్నాడనిగాని, అనుకుంటే, యీసమస్యను అర్థంచేసుకోలేదన్నమాటే. అలా అనుకుంటే సామ్రాజ్యవాదం తొలగిపోనంతకాలం మనం ఏమీ చెయ్యలేమనీ, ఐక్యత సాధ్యంకాదనీ చెప్పే గాంధీవాదానికి మనం దారితీస్తున్నామన్నమాట. కాని ముస్లింలీగ్ నాయకత్వం బూర్జువాస్వభావాన్ని కలిగియుందనీ, కాంగ్రెసు నాయకత్వం మాదిరి లీగ్‌నాయకత్వంకూడా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించుచూందనీ; ముస్లింలీగ్ యొక్కపలుకుబడి హెచ్చడానికి మూలాధారం సామ్రాజ్యవాద వ్యతిరేకతేననీ; పాకిస్థాన్ కోరికవెనక సింధురాష్ట్రీయులు, బెలూచి ప్రజలు, పంజాబీలు (ముస్లింలు,) పఠాన్లు, విశాల స్వతంత్ర భారతదేశంలో తమ తమ జాతులుకూడా సంపూర్ణంగా వికసించాలి అని కోరే కోరిక, వారిఉత్సాహం, న్యాయసమ్మతమైనదేననీ; మనం గ్రహించగలిగితే, యీ మతసామరస్య సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతాం. స్వాతంత్ర్య సంపాదనకు మొట్టమొదట జాతీయైక్యత అవసరం అనే సక్రమనినాదాన్ని మనం విడిచిపెట్టనక్కర్లేదు. జాతీయోద్యమంలో యిటీవల అనుసరించబడిన పంథాలు, విధానాలు, సరిగా అర్థంచేసుకొంటే జాతీయైక్యతను సాధించడానికి మూలాధారం మనకు సులభంగా గోచరిస్తుంది.

ప్రత్యేక విజ్ఞానాభివృద్ధికి గ్యారంటీ మాత్రమే చాలదు

ఇంతవరకు యింత అధికమైన జాతీయైక్యతను సాధించి, జాతీయ స్వాతంత్ర్యముకొరకు కృషిచేస్తూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెసు నేడు నెరవేర్చవలసిన చరిత్రాత్మక కర్తవ్యం, వహించవలసిన బాధ్యత, ఎంతోవుంది. మన దేశచరిత్ర యొక్క నేటిక్లిష్ట పరిస్థితులలో నూతన దశకు పరిణామం చెందిన యీమత సమస్యను పరిష్కరించడంలో, ఐక్యతకై కృషిచేయడంలో, కాంగ్రెసు మరొక అడుగు ముందుకు వేయవలసియుంది. జాతీయస్వాతంత్ర్యం కొరకు వేర్వేరు ప్రజా సమూహాలను ఐక్యపరచడంలో, కాంగ్రెసు సంస్థ ఆస్వాతంత్ర్యాన్ని తిరిగి నిర్వచించ వలసియుంది. ప్రజాతంత్రహక్కులు పౌరసత్వపు హక్కులు గల కార్యక్రమానికి అనుగుణ్యంగా భారత దేశ స్వాతంత్ర్యాన్ని నిర్వచించాలి. దేశీయుల యెదుట అట్టి కార్యక్రమాన్ని పెట్టుటలో జాతీయ కాంగ్రెసు చాలా వరకు జయం పొందింది. ఆ కార్యక్రమాన్ని మూలాధారంగా చేసుకొని జాతీయైక్యతను చాలావరకు సమకూర్చగలిగింది. కాని, నేటినూతన పరిస్థితులలో ఆ కార్యక్రమం సరిపోదు. కొత్తస్వరూపంతో పరిణామం చెందిన మత సమస్యను పరిష్కారం చెయ్య డానికీ, హిందూ - ముస్లిం ఐక్యతను సాధించడానికీ, మరికొంత కార్యక్రమాన్ని కాంగ్రెసు యివ్వవలసియుంది. స్వతంత్ర భారత దేశంలో ప్రతి ఒక్కరూ దైవారాధన స్వేచ్ఛగా చేసుకొనే హక్కును కలిగియుంటారనీ, స్వల్పసంఖ్యాకుల మత స్వాతంత్ర్యము, వైజ్ఞానికాభివృద్ధి కాపాడ బడుతుందనీ, నేటి కాంగ్రెసు ప్రణాళిక ప్రకటించుతూన్న మాట వాస్తవమే. కులము (Caste) శాఖ (Creed) పుట్టుక (Oigin) వీటినిబట్టి వచ్చే అసమానత్వాలు (అస్పృశ్యత, మొదలైనవి) నిర్మూలించ బడతాయని కాంగ్రెసు ప్రణాళిక ప్రకటించుతోంది. యీ ప్రకటనలు ఐక్యతను సమకూర్చ డానికి చాలా అవసరమైనవే కాని నేడు అవి మాత్రమే చాలవు,

భారత దేశంలో వేర్వేరు జాతులు, వాటి ఐక్యత

మన జాతీయైక్యత యెల్లప్పుడూ ఒకే విధముగా స్థిర స్వభావం గలిగిన సమస్యకాదు. మారుతూ వస్తోంది. భారతీయైక్యత దినదినాభివృద్ధి గాంచుతూ, అనేక విధాల పరిణామం చెందుతూ వస్తోంది. అనేక శతాబ్దాలుగా మన దేశంలో వేర్వేరు జాతులు కలిసి అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆ యా జాతుల ప్రజలు నూతన చైతన్యాన్ని పొందుతున్నారు. ఆర్థిక నిర్మాణం దేశం అంతటా సమానదశలలో వృద్ధి చెందదు. కాబట్టి వేర్వేరుమతస్థులకు, వేర్వేరు జాతులకు, మధ్య సంఘర్షణలు - కలహాలు బయల్దేరుతాయి. అయితే, దేశంలో అన్ని మూలల వ్యాపించు తూన్న ప్రజా ఉద్యమాలు యీ వేర్వేరు మతస్థులను, జాతులను, ఐక్యపరచి, స్వాతంత్ర్యంకొరకు పోరాడే జాతీయైక్యసంఘటనకు దారితీస్తున్నాయి. కాని, సామ్రాజ్యవాదం బుద్ధిపూర్వకంగా వారిలో చీలికలు కలిగించడానికి ప్రయత్నించుతుంది. స్వాతంత్ర్యం కొరకు ముందుకునడిచే జాతీయశక్తుల ఐక్యతను విచ్ఛిన్నంచేసి ధ్వంసం గావించడానికి ప్రయత్నిస్తుంది. జాతీయ కాంగ్రెసుయొక్క నాయకత్వం, జాతీ మైక్యత యందలి వేర్వేరు జాతుల అభివృద్ధి, వికాసం గమనించకుండా, సామ్రాజ్యవాదుల పన్నాగంలోపడిపోకూడదు. స్వతంత్రభారత దేశంలో యీ వేర్వేరు జాతుల ప్రజలకు న్యాయంగా యివ్వవలసిన ప్రత్యేక పరిపాలనా హక్కును గుర్తించాలి. వారు కోరినట్లయితే, దేశంనుంచి విడిపోయే హక్కుకూడా యివ్వవలసి యుంటుంది. స్వతంత్ర భారతదేశంలో వేర్వేరు జాతులు ఒకే సమిష్టి కుటుంబంగా కలిసియుంటాయనీ - ప్రతిజాతి ప్రజలు ఒక్కొక్క ప్రదేశంలో నివసించుతారనీ, ఆ ప్రదేశం, చారిత్రక సాంప్రదాయాలను బట్టి, భాషనుబట్టి, విజ్ఞానాన్నిబట్టి, ఒకే ఆర్థిక విధానాన్నిబట్టి, నిర్ణయించబడుతుందనీ-కాంగ్రెసు ఒక రకంగా అస్పష్టమైన రీతిని, అంగీకరించింది. ఉదాహరణకు, కాంగ్రెసు నియమావళి, భాషనుబట్టి రాష్ట్రాలను నిర్ణయించింది. క్రిప్సుసూచనలను నిరాకరిస్తూ వర్కింగ్‌కమిటీ గావించిన తీర్మానంలో యీ భావమే యింకా స్పష్టంగా తెలియజేయబడింది. వేర్వేరు జాతుల ప్రజలకు స్వయం నిర్ణయ హక్కుగుర్తించే విషయంలో కాంగ్రెసు చాలా దగ్గరకు వచ్చింది. కాని, అలహాబాదు ఎ. ఐ. సి. సి. లో కాంగ్రెసు యొక్క యీదృక్పథం మళ్లీ కొంచెం వెనక్కు వెళ్లింది. లాలాజగత్ నారాయణ తీర్మానం వల్ల, ఏజాతి ప్రజలు స్వయం నిర్ణయ హక్కును కలిగి యుండరాదని తెలుస్తోంది. ఎందువల్ల నంటే, ఏప్రాంతమూ దేశంనుంచి విడిపోవడానికి హక్కు ఉండరాదని ఆ తీర్మానం చెపుతోంది. ఫలితం ఏమయింది? ఐక్యత అనేపేరుతో, ఇండియాను విభజించకూడదనే సిద్ధాంతంపేరుతో, మతనాయకుల విచ్ఛేదనా విధానానికి తోడ్పడడం అయింది. దీనివల్ల లాభంపొందేది సామ్రాజ్యవాద నిరంకుశాధికారులు. (మిగతాభాగం వచ్చే సంచికలో)

గుంటూరుజిల్లా యువజన సంఘం.

జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి ఎల్. బి. గంగాధరరావుగారు జులై 18 నుండి 30 వరకు కంచెర్లపాలెం, నందివెలుగు, సంగం జాగర్లమూడి, మంచికలపూడి, చిలువూరు, చినపాలెం, పందెళ్ళపల్లి, వేటపాలెం, కొత్తపట్టణం గ్రామాలలో సంచారం చేసి, యువజన కార్యక్రమాన్ని గూర్చి చెప్పారు. నిర్మాణ సమస్యలపై సూచన లిచ్చారు. జాతీ మైత్ర్యతా కృషికి పాటుబడి తద్వారా జాతీయ ప్రభుత్వ సిద్ధికి తోడ్పడవలసిన అవసరాన్ని గూర్చి చెప్పారు.

• • •

గుంటూరు తాలూకా యువజన సంఘం

గుంటూరు తాలూకా యువజన సంఘం 4-8-42 న తాడికొండలో సమావేశమై యీ క్రింది తీర్మానాలను గావించింది.

1. భారత కమ్యూనిష్టు పార్టీపై నిషేధాన్ని తీసివేసినందుకు హర్షించుతున్నది.

2. కమ్యూనిష్టులను యితర ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ఖైదీలను యింకా ఖైదులో వుంచుటను గర్హించుతూ వెంటనే విడుదల చేయాలని కోరుచున్నది.

3. ఫాసిస్టు వ్యతిరేక ప్రచారానికి పూర్తిగా అవకాశము వయోజనుల రాత్రి పాఠశాలలలో కల్గుతుంది. కాబట్టి వెంటనే వయోజన విద్యా ప్రచారంపై నిషేధం తొలగించాలి అని యీ సమావేశం కోరుచున్నది.

4. చౌక డిపోలు పెట్టించాలని కోరుతున్నది.

5. పెద వడ్లపూడి ప్రాజెక్టులో కొంత భూమి ఆయకట్టలో చేర్చుకోకుండా ఆభూమికి నీటిని పెట్టినారనే నెపంతో ప్రభుత్వం అదనపు శిస్తు విధించింది. దానిని రద్దుచేసి ఆభూమిని ఆయకట్టలో చేర్చుకొనవలెనని యీ సమావేశం కోరుతున్నది.

6. యూరప్‌లో రెండవ రంగం తెరవాలని బ్రిటన్, అమెరికాలను యీ సమావేశము కోరుచున్నది.

• • •

బాపట్ల తాలూకా యువజనసంఘం

బాపట్ల తాలూకా యువజన సంఘ కార్య నిర్వాహక వర్గం సమావేశమై యీ క్రింది తీర్మానాలను గావించింది.

(1) గుంటూరు జిల్లాలో పునాస పైరులు సకాలంలో పండకపోవడంవలన, యుద్ధపరిస్థితులు అవకాశంగా తీసుకొని, వర్తకులు తిను బండారాలధరలు విపరీతంగా పెంచారు. కఱవు ఏర్పడింది. వర్తకులు, జొన్నలు పుట్టి రు 100 లకు కొని 150 రూపాయలకు, వడ్లు పుట్టి రు 80 లకు కొని 110 లకు అమ్ముచున్నారు.

ఇందుచే కూలీలు, బీదలు చాల బాధలకు గురికావలసి వస్తున్నది. అందుచే రైతుల ముడిసరకులకు కనిష్ట ధరలు, బియ్యం, కిరోసిన్ మొదలైనవాటికి గరిష్ట ధరలు నిర్ణయించాలని, చౌకడిపోలు పెట్టాలని, మెట్టతాలూకా రైతులకు కూలీలకు అప్పులిచ్చియు, పరపరా సౌకర్యాలను ఉచితంగాకలుగచేసియు,తోడ్పడాలని - ఆందోళన జేసి ప్రజలను ఆయత్తపరచాలి.

(2) తాలూకా ప్రజారక్షణ శిబిరాన్ని బ్రాహ్మణకోడూరులో ఆగస్టు 2వ వారంలో ప్రారంభించడానికి, ఒక కమిటీని నియమించడమైనది.

వార్తా లహరి

• • •

బాపట్ల యువజనసంఘం

బాపట్ల యువజనసంఘ యాజమాన్యాన 14 గ్రామాలలో ధర్మలకంట్రోలు విషయమై ప్రచారం జరిగింది. 1200 మం దిమహాజన్లలో సంతకాలు, ముద్రలు వేశారు. 500 మంది తహశీలుదారుగారివద్దకు రాయబారం వెళ్లారు. యువకనాయకులు, ప్రజలు ఇబ్బందులను చెప్పారు.

తహసీలుదారుగారు ధరలవిషయమై వర్తకులకు హెచ్చరిక లిస్తామని చెప్పారు.

బంజరుభూములను గత రెండేండ్లనుండి ఆక్రమించు కొననివాటిని, ఆక్రమించుకొని సాగుచేసుకోవచ్చునని, అలా చేసేవారికి 10 రూపాయలు అప్పు ఇచ్చుటకు తమ కధికారమున్నదనీ, ప్రభుత్వానికి తెలిపి బంజర్లను ఆక్రమించుకొమ్మని తహసీలుదారుగారు చెప్పారు.

• • •

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో అచ్చంపేట, తాళ్లూరు, గోరంట్ల, పణిదెం, మాదల, సత్తెనపల్లి, రెంటపాళ్ళ గ్రామాలలో యువజన సంఘాలు స్థాపించబడినాయి.

• • •

గుంటూరు తాలూకా వడ్లమాను గ్రామ యువజన సంఘ ఎన్నికలు ది 26-7-42 న జరిగాయి.

యువజనసంఘ యాజమాన్యమున జరిగిన బహిరంగ సభకు 400 మంది వచ్చారు. ప్రజా యుద్ధాన్ని గురించి వివరించారు.

రష్యా - జర్మనీ యుద్ధం బుర్రకథ రాత్రి చెప్పబడింది.

• • •

సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు ఫిర్కాలో యువజనుల జట్లు బుర్రకథలు చెబుతూ, గోసాయి తత్వాలు పాడుతూ, ఉపన్యాసాలిస్తూ ప్రచారం గావించుతుంది. పెదకూరపాడు, లింగాపురం, ఎనికేపాడు గ్రామాలలో ప్రచారం జరిగింది. ఈ జట్టును వి. రాజయ్య (తాలూకా యువజన సంఘ అధ్యక్షులు) ఆధ్వర్యాన ప్రచారం చేస్తున్నది.

• • •

ఈ నెల 15 వ తేదీనుండి వారం రోజులు వలంటీరు శిక్షణ యువకులకు యివ్వడానికి శిబిరం సత్తెనపల్లిలో నడుపుటకు, యువజన సంఘ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు.

గుంటూరు జిల్లాలో యువజన సంఘ ప్రచారం

ఎల్. బి. గంగాధరరావు (జిల్లా యువజన సంఘ కార్యదర్శి), తెనాలి, బాపట్ల, ఒంగోలు తాలూకాలున్నూ, మాదల వీరభద్రరావు నర్సరావుపేట తాలూకాలో వేలూరు, చిలకలూరిపేట, నరసరావుపేట యున్నూ, పల్నాడులో వినుగురాళ్ళలోనూ ప్రచారం గావించారు.

ఈ నెలాఖరుకి తాలూకాల యువజన సంఘ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం జరుపబడుతుంది.

కృష్ణాజిల్లా యువజనసంఘ, కార్యవర్గ సమావేశం.

4—8—42 న గుడివాడలో పై సమావేశం జరిగింది. ఈ క్రింది తీర్మానాలు ప్యాసయినాయి.

(1) యుద్ధ ప్రమాదాలనుండి ప్రజలను రక్షించుటకు, అరాజకపరిస్థితులనుండి కాపాడుటకు, జాతీమైత్ర్యతను సంపాదించుటద్వారా, ఫాసిస్టులను ప్రతిఘటించి దేశ స్వాతంత్ర్యాన్ని పొందుటకు, జిల్లా యువజనసంఘం తరపున, అన్నిచోట్ల వలంటీరు దళాలను యేర్పాటు చేయుటకు తీర్మానించడమైనది.

(2) ఇందుకుగాను వాలంటీరు దళాల ఆర్గనైజింగ్ కమిటీని నియమించడమైనది.

(3) వలంటీరు దళాలపై నిషేధం తొలగించాలని ప్రభుత్వంవారిని కోరుచున్నారు.

(4) మంగళాపురంలో జమీందారు సల్పిన చర్యలను నిరసించుతూ, ముత్రాసుల న్యాయమైన కోర్కెలను కాపాడవలసిందని ప్రభుత్వాన్ని కోరుచున్నారు.

(5) ప్రస్తుత స్థితిలో కాంగ్రెసు ఉద్యమం స్వాతంత్ర్యానికి దారితీయదని, అందుచే జాతీ మైత్ర్యత నెలకొలిపి ఫాసిస్టు నిర్మూలనద్వారా దేశ స్వాతంత్ర్యానికి దారితీయాలి.

• • •

బెజవాడతాలూకా గణపవరంలోను, మైలవరంలోను, తోట్లవల్లూరులోను గ్రామ యువజన సంఘాలు యేర్పడినాయి.

నెల్లూరుజిల్లా, యువజనమహాసభ.

1—8—42తేదీ గూడూరుడివిజన్ యువజన మహాసభ ఆహ్వాన సభ్యులు శ్రీ చెరువు శ్రీనివాసులు అధ్యక్షతను సమావేశమై యిక్కడ (నాయుడుపేట) జరుగబోవు నెల్లూరు జిల్లా యువజన మహాసభకు, ఆర్. వి. సుబ్బయ్యగారిని ఆహ్వాన సంఘాధ్యక్షులుగను కె. కాళప్పగారిని కార్యదర్శిగను, మరికొందరిని ఆహ్వానసంఘ కమిటీ సభ్యులుగను ఎన్నుకొన్నారు.

అధిక లాభాలను అరికట్టండి!

తొండంగి.

జులై 27 వ తేదీన తొండంగి గ్రామ కూలీలు రెండు వందలమంది సోమరౌతు సత్యనారాయణమూర్తిగారి అధ్యక్షతను కూలీల రాయబారం తుని తాలూకా మేజిస్ట్రీటువద్దకు వెళ్ళింది. ధరలు తగ్గించాలని, పనులు కల్పించాలని, కూలీలు కోరారు. మేజిస్ట్రీటు పనులు విషయమై ఆలోచించుతామని చెప్పారు, అధిక ధరల విషయమై వర్తకులను పిలిపించి, హెచ్చరిక గావించారు.

నెల్లూరు.

2-8-42 న నెల్లూరులో వత్తేఖాన్ పేటలో ఆహార పదార్థాల ధరల కంట్రోలును గురించి సభ జరుపబడింది. ఖండవల్లి కృష్ణరావుగారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు కామ్రేడ్ పి. నరసింహంగార్లు మాట్లాడారు.

నెల్లూరు జిల్లా వరిపంటకు కేంద్రమైనను బియ్యము, నూకలు దొరకడం కష్టంగా వుంది. ధరలు పెరిగినా కూలీల కూలి అలాగే వున్నదని ఉపన్యాసకులు చెప్పారు.

ఈ క్రింది తీర్మానం ప్యాసయింది.

"కూలీలకు ఎక్కువ కూలి ఇవ్వాలి; రైతు కూలీలకు అవసరమైన పదార్థాలపై కంట్రోలు పెట్టాలి; రైతులకు రెండవ పంటపై శిస్తు విధించరాదు; మధ్య దళారీలు లాభపడకుండా ప్రభుత్వమే సరపరి సంఘపు కొట్లను పెట్టి ఆహార పదార్థాలను అమ్మాలి." ఈ విషయమై కలెక్టరువద్దకు రాయబారం పంపడానికి కూడా తీర్మానించారు.

• • •

స్టోన్‌హౌస్ పేట మ్యునిసిపల్ ఆవరణలో, అధిక ధరల నివారణ విషయమై నెల్లూరు కమ్యూనిస్టులు సభ జరుప ప్రయత్నించారు, హిందూ ముస్లిం కొట్లాటవల్ల అవసరమైన పోలీసులైసెన్సుకూడా పొందారు. కమీషనర్ మొదట వాగ్దానంచేసికూడా 4 వ తేదీన అనుమతిని తిరస్కరించారు. అందుచే మరల లైసెన్సుపొంది, బండ్లదొడ్డిలో సభజరిపారు.

సభకు 300 మంది కార్మికులు హాజరయ్యారు. ఫేసిస్టువ్యతిరేక గీతాలతో, అంతర్జాతీయ గీతంతో సభ ప్రారంభమైంది. ఒక కార్మికుడు, ఒక అంగడిగుమాస్తా, తమ కష్టాలను తెలియజేస్తూ మొదట మాటాడినారు. 1939 లో ఆర్థిక సంక్షోభమూలంగా కూలీ తగ్గించారనీ, ఇపుడుకూడ ఆరేట్లకే పని చేయించుతున్నారనీ, ఉపన్యాసకులు చెప్పారు. కామ్రేడ్ నరసింహం అధిక ధరల నెదుర్కోవడానికి జరుగవలసిన ఆందోళనగూర్చి ఉపన్యసించారు. జపానుదాడి నెదుర్కోవాలంటే దేశంలో అరాజకంరాకుండా వుండాలని, కార్మికులకు పూర్తిగా సంతృప్తికరమైన వేతనాలు ఈయాలని అధ్యక్షులు మాటాడినారు.

• • •

5—8—42 న కపాడిపాళెం (నెల్లూరు జిల్లా) లో అధిక ధరల నరికట్టు విషయమై సభజరిగింది. 100 మంది కార్మికులు హాజరయ్యారు. కామ్రేడ్ ఖండవల్లి కృష్ణారావుగారు అధ్యక్షత వహించారు. కామ్రేడ్ రావి ఆదిశేషయ్యగారు అధిక ధరలవల్ల కూలీలకు జరిగే ఇబ్బందులను చెప్పారు. చౌకడిపోలు ప్రభుత్వం తెరిపించడానికి ఆందోళన చెయ్యాలన్నారు.

బెజవాడ.

ఇదివరకు అధిక ధరల విషయమై బెజవాడ యువజనసంఘంచేసిన కృషి ప్రజాశక్తి పాఠకులకు విదితమే. మరల ఆగస్టు 5వ తేదీన యువజన, రైతు సంఘ ప్రతినిధులు సబ్ కలెక్టరుతో అరగంట సేపు అధిక ధరలగురించి చర్చించారు.

సబ్ కలెక్టరు వాగ్దానం ఇచ్చినట్లుగా 1 వ తేదీ నుండి బియ్యం రూపాయకు 7 శేర్లు ఇవ్వడం లేదని తెలియ జేశారు. 6 వ తేదీన యువజన ప్రతినిధులకు, వర్తకులకు సమావేశం ఏర్పరచుతానని సబ్ కలెక్టరన్నారు.

6 వ తేదీన యువజనుల తరపున భాస్కరరావు, శోభనాద్రి, పోతరాజుగార్లును, పురజనుల తరపున, వి. వి. శాస్త్రిగారును, రైతు సంఘం తరపున వెంకట్రామయ్యగారును హాజరయ్యారు. వర్తకులు కూడ వచ్చారు. అనేక చర్చలు సబ్ కలెక్టరు సమక్షాన జరిగినా ఏమీ తేలలేదు. వర్తకులు బ్లాక్ మార్కెట్టులో లాభం తీద్దామనే ఉద్దేశ్యంతో, కంట్రోలు పెట్టండి మాకే లాభం అని బెదిరించారు. చర్చల పర్యవసానం శూన్యమయింది. జిల్లా కలెక్టరుకు తాను రిపోర్టుచేసే స్తానని చెబుతూ సబ్ కలెక్టరు యీవిషయాన్ని యింతటితో ముగించారు.

మహిళా లోకం

గుంటూరుజిల్లా మహిళావిజ్ఞాన శిబిరం

చేబ్రోలులో

సెప్టెంబరు 5 తేదీవరకూ జరుగుతుంది.

జిల్లాలో మహిళా వుద్యమవ్యాప్తికి కృషిచేయ ఉత్సాహం కలిగిన మహిళామణులకుఅవుసరమగు విజ్ఞానంయివ్వడం యీ శిబిరంయొక్క ముఖ్యోద్దేశం. బోధించే విషయాలు: (1) భారతదేశ చరిత్ర (2) సివిక్సు (3) రాజకీయ భూగోళం (4) గృహనిర్వాహణశాస్త్రం (5)వివిధదేశ మహిళామణుల స్థితిగతులు (6) మహిళాసంఘ నిర్మాణ పద్ధతులు (7) జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు (8) ప్రథమచికిత్స (9) వైజ్ఞానిక శిక్షణ, (నాటకాలు, పాటలు వగైరా). సులభ శైలిలో పాఠాలు, నోట్సుచెప్పబడతాయి. డ్రిల్లు, దేహపరిశ్రమ వుంటుంది. వక్తృత్వ పోటీలద్వారా ఉపన్యాసశక్తి అభివృద్ధి చేయబడుతుంది.

గుంటూరు జిల్లావారు మాత్రమే చేర్చుకోబడుతారు. విజ్ఞానంసంపాదించుమహిళా ఉద్యమ వ్యాప్తికి కృషి చేయాలను కొనే జిల్లాలోని ప్రతి స్త్రీయు యోచించి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జాతికి ఫాసిస్టుముప్పు వాటిల్లనున్న యీ సమయంలో సోవియట్ యూనియన్, చైనాలలోని వీరోచిత సోదరీమణులవలె ఫాసిస్టుల నెదుర్కొని, జాతిరక్షణకు, జాతి స్వాతంత్ర్యానికి పాటుపడాలంటే యీ శిబిరానికి వచ్చి విజ్ఞానం పొందాలి.

రాదలచుకొన్న మహిళామణులు తమ తమ అప్లికేషన్లను యీ దిగువ అడ్రసుకు పంపాలి. చదువనూ,వ్రాయనూ నేర్చియుండాలి. పసిబిడ్డ తల్లులు, అనారోగ్యవంతురాండ్రు రావద్దని ప్రార్థన. భోజనవసతి వగైరా ఖర్చులకుగాను ప్రతివిద్యార్థిని ఎనిమిది రూపాయలు చెల్లించుకోవాలి.

ఇట్లు,
ఆర్గనైజింగు కమిటీ,
(గుం. జి. మహిళాసంఘ శిబిరం)
చేబ్రోలు, తెనాలి తాలూకా.

• • •

కృష్ణాజిల్లామహిళాసంఘ కార్యవర్గం 2—8—42 న పామర్రులో శ్రీమతి మానికొండ సూర్యావతిగారి అధ్యక్షతను సమావేశమై ఈ క్రింది తీర్మానములు గావించినది.

1. మంగళాపురంలో జరిపిన జమీందారీదౌర్జన్యచర్యలను ఖండించుచున్నారు.

2. బ్రిటను, అమెరికా, భారతదేశ ప్రజల ఒత్తిడివల్ల భారతకమ్యూనిస్టు పార్టీపై నిషేధము తొలగించినందుకు వారిని అభినందించుచూ, ఫాసిస్టువ్యతిరేకులైన దేశనాయకులను విడుదలచేయవలసినదిగా ఈ కమిటీవారు తీర్మానించుచున్నారు.

3. ప్రస్తుత విషమసమయంలో గాంధీగారు తేనున్న ప్రజాపుద్యమము గాని, శాసనోల్లంఘనముగాని, జాతీమైత్ర్యతను విచ్ఛిన్నము చేయుటయే గాక జపాను బద్దార్లు,

విద్యార్థుల సంచలనం

బందరు పట్టణ విద్యార్థి సంఘ పంచమ వార్షికోత్సవం

1.8.42 తేదీన విద్యార్థిసంఘ సాధారణ సభ్యుల సమావేశం జరిగింది. గత సంవత్సర నివేదిక, నూతనకార్యవర్గమునకు ఎన్నికలు అయినపిదప వచ్చే కాన్ఫరెన్సులో పెట్టవలసిన తీర్మానాలను చర్చించారు.

2.8.42 తేదీ ఉదయం కాశీనాధుని మల్లికార్జునుడుగారి అధ్యక్షత క్రింద వాగ్వాదపోటీలు జరుపబడినాయి.

మధ్యాహ్నం బహిరంగసభను డాక్టరు ఏ. వి. ఆర్. శాస్త్రిగారు ప్రారంభించారు. యం. రాధాకృష్ణ (ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సంఘ కార్యదర్శి) అధ్యక్షతవహించారు.

"ప్రజాయుద్ధం-భారతప్రజల విముక్తి పోరాటం" అనే తీర్మానం చాలాసేపు చర్చించినపిదప అధిక సంఖ్యాకులచే ఆమోదించబడింది.

పట్టణ విద్యార్థుల కోర్కెలు యుద్ధకాలపు అవసరాలు, మొదలగు వాటిపై వివిధతీర్మానాలు గావించబడినాయి.

వైజ్ఞానిక మహాసభకూడ జయప్రదంగా జరిగింది. ప్రహసన రౌండ్ టేబిల్ సమావేశంజరిగింది. లిబరల్, కాంగ్రెస్, ముస్లింలీగ్, హిందూమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, నిమ్నజాతిసభల ప్రతినిధులు చర్చలు జరుపుతారు. క్రిప్సువచ్చి రాయబారం విఫలమవడంచేత వెళ్ళిపోతాడు. చివరకు ఒక అంగీకారం వారందరి మధ్య కుదిరినట్లు ప్రదర్శించుటతో ఇది ముగిసింది.

ఫ్యాన్సీడ్రస్సులు కూడా వేయబడినాయి. గతదినం ఆటల పోటీలలో జయంపొందిన వారికి బహుమతు లీయబడినాయి.

ఈ సంవత్సరానికి సి. హెచ్. పిచ్చయ్యగారిని కార్యదర్శిగా నెన్నుకొన్నారు.

• • •

పామర్రు విద్యార్థుల రాయబారం

6.8.42 తేదీన విద్యార్థి సంఘం తరపున హెడ్మాష్టరుగారివద్దకు రాయబారం వెళ్ళారు. స్కూలు బావిని బాగుచేయించాలని, స్కూలుదొడ్డిని పోలీసులువయోగించుటచే విద్యార్థు లిబ్బంది పడుతున్నారనీ, కోపరేటివ్ స్టోర్సు పెట్టమనీ, స్కూలు లైబ్రరీకి పత్రికలు తెప్పించుటనుగురించీ మాట్లాడారు. అన్ని విషయాలలోను సహకారం చేయడానికి హెడ్మాష్టరుగారు అంగీకరించారు.

ఫేసిస్టులు మన దేశం మీదకు వచ్చుటకు సులభమార్గ మేర్పడును. కాన ఈసంగతి గుర్తించి, ప్రజాపుద్యమము ఆపుచేసి, జాతీమైత్ర్యతకు, కాంగ్రెసులీగు ఐక్యతకు పాటుబడి ప్రజావొత్తిడి ద్వారానే జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించి, దేశరక్షణకు పూనుకొని జపానును మన దేశములో అడుగుపెట్టకుండా చేయవలెనని, ఈకమిటీవారు కోరుతూ తీర్మానించుచున్నారు.

ఆగస్టు 7 వ తేదీన కొప్ప గ్రామంలో శ్రీమతి ముతలి శెమ్మగారి అధ్యక్షతను మహిళాసమావేశం జరిగింది. గ్రామ మహిళాసంఘం ఏర్పడింది. కాసరనేని నరసమ్మగారు అధ్యక్షురాలుగాను, ముతలి శెమ్మగారు కార్యదర్శినిగాను ఎన్నుకో బడ్డారు.

• • •

అవనిగడ్డ

28.7.42 న అవనిగడ్డ హైస్కూలు విద్యార్థులు యం. వి. రత్నంగారి అధ్యక్షతను సమావేశ మయ్యారు.

మంగళాపురంలో జమీందారీ దౌర్జన్యాలను ఖండించారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని విద్యార్థులు బలపరచాలని కోరారు. విద్యాశాలలో ఏ.ఆర్.పి., ప్రథమ చికిత్స, నర్సింగు శిక్షణ తరగతులు ఏర్పరచి విమానదాడి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా విద్యార్థిసంఘ కార్యదర్శి కె. ఆర్. క్రిష్ణరావు మరికొందరు వుపన్యసించారు.

• • •

6 వ కృష్ణాజిల్లా విద్యార్థి మహాసభ వైజ్ఞానిక మహాసభ, పామర్రులో ఆగష్టు 22, 23 తేదీలలో జరుగనున్నది. సభకు పలువురు ప్రముఖులను ఆహ్వానించడమైనది. అందరు సర్వవిధాలా సహాయం చేయవలెను — అని ఆహ్వానసంఘాధ్యక్షులు,బి.సోమిరెడ్డిగారు వ్రాయుచున్నారు.

గుంటూరు

జులై 23 వ తేదీన 1500 మంది విద్యార్థులు బ్రహ్మాండమైన ఊరేగింపు చేశారు. తెల్లకాగితాలను ధరల కంట్రోలుకు అమ్మాలనీ, ఎక్సరసైజు పుస్తకాల ధరలపై కంట్రోలు పెట్టాలనీ, స్టేషనరీ వస్తువులు అమ్మడానికి గవర్నమెంటు డిపోలు పెట్టాలనీ, నినాదాలిచ్చారు, జిల్లాకలక్టరు వద్దకు విద్యార్థి ప్రతినిధులు రాయబారం వెళ్ళారు. కలెక్టరు విద్యార్థులకు అవసరమైన కాగితాలను విద్యాలయాధికారుల ద్వారా సప్లై చేసెదమని అనిరి.

కలెక్టరాఫీసుకు ఎదురుగానున్న మైదానంలో బహిరంగసభ, యం. రాధాకృష్ణగారి అధ్యక్షతక్రింద జరిగింది. కలెక్టరు చెప్పిన విషయాలను విపులీకరించారు. విద్యార్థిఉద్యమాన్ని విచ్ఛినం చేయ ప్రయత్నించే రాయిస్టులచర్యలను ఖండించారు.

8.8.42 తేదీన గుంటూరు పార్కులో విద్యార్థిసంఘ యాజమాన్యాన సభ జరిగింది.

మాజీ అఖిలభారత విద్యార్థిఫెడరేషను సహాయకార్యదర్శి అయిన లతీపుగారు గుంటూరువచ్చిన సందర్భంలో యీ సభ యేర్పరుపబడినది. సభకు 15 వందల ప్రజలు హాజరయిరి. వావిలాల గోపాలకృష్ణయ్యగారు అధ్యక్షత వహించిరి.

కామ్రేడ్ లతీపు మాట్లాడుచు ప్రజాయుద్ధపాలిసీని గురించి, జాతీయఐక్యతనుగురించి, కాంగ్రెసు ఉద్యమము యెడల అఖిలభారత విద్యార్థి ఫెడరేషను పాలసీనిగురించి 1.30 గం॥ మాట్లాడిరి.

• • •

రేపల్లె

విద్యార్థిసంఘంపై హెడ్మాస్టరుగారు కత్తిగట్టారు. విద్యార్థి సంఘంలో చేరవద్దని విద్యార్థులను బెదరించుచున్నారు. స్పెషల్ ఆఫీసరుదగ్గరకు డెప్యుటేషను తీసుకువెళ్ళాడని, కె. బసవయ్య అను విద్యార్థిని స్కూలునుండి వెళ్ళగొట్టారు. 200 మంది విద్యార్థులు ఈ విషయమై హెడ్మాస్టరుగారి వద్దకు డెప్యుటేషను వెళ్ళినా లాభం జరగలేదు. మరొక విద్యార్థిని కూడ వెళ్ళగొట్టినారు. మరి 5 గురి విద్యార్థులను వెళ్ళగొడతానని బెదరించుచున్నాడు. ఈ విషయం గర్హ్యనీయమైనదని విద్యార్థులు భావించుచున్నారు. —ఒక విద్యార్థి.

• • •

మారుటేరు

జులై 27 వ తేదీన ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘ కార్యదర్శి ఎం. రాధాకృష్ణగారు, మారుటేరు విద్యార్థి సభలో విద్యార్థుల కర్తవ్యాలను గురించి ఉపన్యసించారు.

హైస్కూలు కమిటీ ప్రెసిడెంటు, హెడ్మాష్టర్ల గారితో రాష్ట్రకార్యదర్శిగారు జరిపిన రాయబారం ఫలితంగా, స్కూలులో చేర్చికో నిరాకరింపబడిన విద్యార్థులను చేర్చుకొనుటకు సమ్మతించిరి.

• • •

పాలకొల్లు, నర్సాపురం విద్యార్థులకు విద్యార్థిసంఘ ఆశయాలను జిల్లావిద్యార్థి సంఘ ఆర్గనైజరు పి. పట్టాభిరామారావుగారు గతనెల 24, 29 వ తేదీలలో, వివరించారు. ఆ సభలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

• • •

నర్సాపురం

6-8-42 తేదీన 500 మంది విద్యార్థులు ఊరేగింపు జరిపి సభ జరిపారు. చైనా విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని, జపానును ప్రతిఘటించాలని, ఎ. ఆర్. పి. ప్రథమ చికిత్సలను నేర్చుకోవాలని, పి.పట్టాభిరామారావుగారు తెలియజేశారు. ఎ. ఆర్. పి. శిక్షణ కావాలనీ, తెల్లకాగితాలు కంట్రోలు కావాలని తీర్మానాలు గావించబడినాయి.

• • •

గోదావరి వరదలు : నర్సాపురం విద్యార్థుల స్వచ్ఛంద కృషి

నర్సాపురంలోని గోదావరి వరదల ఫలితంగా వరలు, నీటిమయమై యిళ్ళు కూలిపోయి వేలకొలది బీదలు నిలువ నీడలేక, తిండిలేక దుర్భరస్థితిలో వద్దారు. అప్పుడు వెంటనే విద్యార్థి సంఘంతరపున విద్యార్థులు జట్లు జట్లుగా బయలుదేరి యింటింటికి తిరిగి బియ్యం, వస్త్రాలు, డబ్బు వసూలుచేశారు. వేలకొలది అన్నార్తులకు వంటలు చేయించి భోజనాలు పెడుతున్నారు. 34 రోజుల్లో షుమారు 200/-కసీసము ప్రోగుచేసి అన్నదానం జరిపారు. పౌరులు అన్నివిధాల సాయపడ్డారు.

సోవియటు యుద్ధరంగ పరిస్థితి దినదినమూ విషమించుతోంది. క్లెట్స్కాయా చుట్టునూ, ఆగ్నేయంగాను యుద్ధం జరుగుతున్నది. డాన్ నదీ వంతెన ముఖాలకు చొచ్చుకుపోయిన జర్మను సైన్యాలను ఆఖరిక్షణంలో సోవియట్ ఫిరంగిదళాలు వెనక్కి తరిమాయి. తరంగాలుగా మీద పడుతున్న అధికసంఖ్యాకమైన జర్మను ఫేసిస్టుగుంపులను మృత్యువువాత బడవేస్తూ, ఈ భాగంలో సోవియటు సైన్యాలు నిలదొక్కుకుంటున్నాయి. క్లెట్స్కాయా ఒక వీరగాథ అయిపోయింది. సోవియట్‌లో ప్రతివారి నోట క్లెట్స్కాయా వెలువడుతున్నది.

స్టాలిన్‌గ్రాడ్‌కు మరొకవైపు ప్రమాదకరంగానున్నరంగం కొటెల్నికోవ్. ఇచ్చట సోవియట్ జర్మన్లకు తీవ్రనష్టాలను కల్గించింది. జర్మన్లు ఆత్మరక్షణా యుద్ధాలనుకూడా చేసికోవలసి వచ్చింది. జర్మను ఉధృతపు దాడి తాత్కాలికంగా ఇచ్చటఆగినా, మరల ఇక్కడ పెద్ద ప్రయత్నం జర్మనీ చేయనున్నదని తెలుస్తున్నది. ఈ రంగంలో, స్టాలిన్‌గ్రాడుకు దక్షిణంలో ఒకచోట వాల్గానది పదమటివొడ్డుకు 30 మైళ్ళ దూరంలోనే వున్నవన్న సంగతి మనం మరచిపోరాదు. ఇదివరకు కొటెల్నికోవ్‌కు ఈశాన్యంగానే యుద్ధంజరుగుచున్నది. ఇపుడు కొటెల్నికోవ్‌కు దక్షిణంగా కూడా యుద్ధం జరుగుతున్నది. బహూశా దక్షిణంగా జరిగే ఈదాడి, తిన్నగా వాల్గానదికి చేరదానికని యేమో: కాస్పియన్ సముద్రతీరంలోని అస్ట్రాఖాన్‌ను పట్టుకోదానికిహూడా, ఇది ఒక నూతనమార్గంద్వారా దాడి కావచ్చు. జర్మన్లు "ఎలిస్టా"ను ఆక్రమించామని చెప్పుకొనడం ఈ విషయాన్ని ఋజువు చేస్తుంది.

స్టాలిన్‌గ్రాడ్‌ను తిన్నగా పట్టుకొనే ప్రయత్నంతోపాటు వాల్గామార్గాన్ని అస్ట్రాఖాన్‌వద్ద ఖండించడానికి ఇది ఒక ప్రయత్నమై యుండవచ్చు. కాని స్టాలిన్‌గ్రాడ్ చిక్కడమే, అపనికి ముఖ్యం.

ఉత్తర, మధ్య, కాకసస్‌లో, పరిస్థితులు మరింత అధ్వాన్నమయినాయి. గ్రోజ్నీ నూనెగనులకై చేసే దాడిలో జర్మన్లు పురోగమించుతూనే వున్నారు. మినరల్‌నీ - వోడీప్రాంతంలో సోవియటు సైన్యాలు తిరోగమించాయి. గ్రోజ్నీకి 100 మైళ్ళలో జర్మనుసైన్యాలున్నట్లు ఆఖరివార్త.

ఇక క్యూబాన్ ప్రాంతంలో, మైకాప్‌ను సోవియటుసైన్యాలు ఖాళీచేసేముందు, నూనెగనులకు సంబంధించిన సామగ్రినంతా, నూనె నిల్వఅంతా దాటవేయబడింది. నూనెగనులు పూర్తిగా నాశనం చేయబడినాయి. ఇచట సంవత్సరానికి 30 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి చేయబడుతుంది. ఇంతేగాదు, మైకాప్‌నుండి నల్లసముద్రతీరానికి చేరితే చాలా ప్రమాదం వుంటుంది. ట్యాప్సీరేవుపట్టణం, మైకాప్‌కు 65 మైళ్ళలోనే వున్నది. నల్లసముద్రతీరం నుండి బాటంకు పోవడానికి జర్మన్లు ప్రయత్నించవచ్చు. కాని నల్లసముద్రతీరంచేరినా, సోవియటు ప్రతిఘటన ఈ ప్రాంతంలో అధికంగా వుంటుంది కాబట్టి కష్టసాధ్యం.

క్రాస్నదోర్ ప్రాంతంలోగూడ క్యూబాన్ నదిని దాటే జర్మను ప్రయత్నాలను సోవియట్ సైన్యాలు అరికట్టుతున్నాయి. కాని ఈ ప్రాంతంలో కూడా తిరోగమనాలు తప్పలేదు. క్రోపాట్కిన్‌కు నైరుతిగా నొవొరోసిస్క్ రేవుపట్టణానికి 65 మైళ్ళలో జర్మనుసైన్యాలు వచ్చాయని ఇదివరకు వార్త.

ప్రపంచ యుద్ధ సమీక్ష

ఈ విధంగా ఇపుడు సోవియట్ సైన్యాలు కాకాసస్‌లోనూనెబావులనునల్లసముద్రరేవుపట్టణాలను కాపాడప్రయత్నించుచున్నవి. మైకాప్ పోయినాగ్రోజ్నీనిరక్షింపప్రయత్నించుచున్నది అయితే ఇక బాకూ నూనెగనులు ఇంకా హిట్లరుకు దూరంలోనే వున్నాయి. బాకూను, బాకూనుండి కాస్పియన్ సముద్రతీరం మీదుగా వాల్గా నూనెదారిని రక్షించుకోడానికి సోవియట్ దృఢసంకల్పంతో వుంది. అందుకుగాను దక్షిణంలో, కాకాసస్ పర్వతాలను రక్షణగా చేసికుని సోవియటుసైన్యాలు యుద్ధం చేయవచ్చు. కాని నేటి యుద్ధవిధానంలో నదులు, పర్వతాలు ఉన్నంతమాత్రాన రక్షణవుతాయని అనుకోరాదు. రెడ్‌స్టార్ పత్రిక ఇలా హెచ్చరించింది. "సోవియటు రక్షణ, వృత్త నదుల మీద కొండలమీద ఆధారపడరాదు." క్రీట్ ఉదాహరణను కూడా రెడ్‌స్టార్ ఇచ్చింది. ఇంతేగాక ఇలావ్రాసింది. "మాస్కో పరిసరాలలో కూరగాయల తోటలలో (అంటేమైదాన ప్రదేశంలో కూడ) మనుష్య బలాధిక్యతతో శత్రువును ఆపాము."

అందుచే కొన్ని ముఖ్యరంగాలలో అధిక సంఖ్యాబలం సంపాదించిన శత్రువును బలహీనపరచాలి. అందుకుగాను సోవియటుసైన్యాలు వొరొనెజ్‌రంగంలో తిరుగుదాడి సాగించాయి. కొన్ని ప్రదేశాలను పట్టుకొన్నాయి. లెనిన్‌గ్రాడ్ రంగంలో, ఒక ప్రముఖమైన రైల్వే, రహదారీ, జంక్షనును పట్టుకొన్నాయి. నెవా ప్రాంతంలోని సోవియటు సైనికుల నినాదం: "నెవానదిమీద కొట్టిన ప్రతిదెబ్బ, డాన్‌నది పరిస్థితిపై ప్రభావం కల్గియుంటుంది." ఇట్టి ఉత్సాహంతో ఇతరరంగాలలో సోవియటు సైనికు లుంటున్నారు.

దక్షిణ రంగంలో హిట్లర్ అధిక సంఖ్యాబలాన్ని కేంద్రీకరించగల్గినమాట నిజమే, కాని మొత్తంమీద బలహీనపడుతోంది. 3000 కిలోమీటర్ల పొడవున నున్న యావత్‌సోవియట్ రంగానికి తగినట్లుగా జర్మనీబలం చాలడంలేదు. హిట్లర్ త్వరితగతిని బాకూ నూనెబావులను పట్టుకోవాలనే ప్రయత్నానికి వాల్గామార్గాన్ని ఖండించాలని చేసే ప్రయత్నానికి, విఘాతం సోవియటు కల్గించుతుంది. స్టాలిన్‌గ్రాడ్‌ను రక్షించుకొని, అక్కడ తిరుగుదెబ్బలతోను, కాకాసస్ పర్వతశ్రేణులలోను శత్రువు ఆట నరికట్టడానికి సోవియట్ తీవ్రకృషి చేస్తుంది. అయితే, రెడ్‌స్టార్ హెచ్చరికను మరచిపోరాదు. అందుకుగాను, ఈ ప్రాంతంలోని జర్మను బలాధిక్యతను తగ్గించడానికి రెండవ రంగం తెరవాలి.

రెండవరంగం

సోవియటు ఓడిపోవడం అంటే యునైటెడ్‌నేషన్సు ఓడిపోవడం అన్నమాట-ప్రపంచమంతా ఫాసిస్టుల మధ్యయుగ బానిసత్వానికి గురిఅవడం అన్నమాట. ఈసంగతిని గుర్తించిన చైతన్యమందిన ప్రజలంతా రెండవ రంగానికి బ్రహ్మాండమైన ఆందోళన గావించుతున్నారు. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో ప్రజల ఉద్రేకం హెచ్చుతున్నదని రాయిటరు విలేఖరియే అంగీకరించుతున్నాడు. ప్రవదాపత్రిక, విదేశవిషయ సంపాదకుడు, విక్టోరోవ్ ఇలావ్రాశాడు. "హిట్లర్ తన సర్వస్వమూ ఆఖరు పందెంగా ఒడ్డాడు. అందుచే, హిట్లర్ ప్రతికూల ముకాసత్యులంతా, కలిసి అన్ని ప్రయత్నాలను చేసి, నిశ్చిత విజయ ఘడియను త్వరితం చేయడానికి ఇది మంచి అదును." రెడ్‌స్టార్ పత్రికకూడ ఇలావ్రాసింది "రెండవరంగంనుండి జర్మన్లను దెబ్బగొట్టితే, వెనుకభాగంనుండి ఆక్రమితదేశాలలోని దేశభక్తులు మరోదెబ్బగొడతారు. యూరప్‌కోస్తాలో ఏ ప్రదేశంలోనైనా సరే మిలటరీసైన్యాలు కనపడితే, జాతీయస్వాతంత్ర్యదళాలు 10 రెట్లు త్వరగా పెరుగుతాయి."

బ్రిటను, అమెరికా, బ్రిటిషు సామ్రాజ్యాలలోని వివిధసంఘాలు తమతమ ప్రభుత్వాలపై ఒత్తిడి లేదాన్ని, రెండవరంగంపై చర్చలనూ సోవియటు ప్రజలు తమ పత్రికలలో ఆత్రతతో చదువుతున్నారు.

చరిత్రాత్మక సమావేశం

సోవియట్‌లో స్టాలిన్-చర్చిల్ సమావేశం జరిగింది. ఈ చరిత్రాత్మక సమావేశానికి, ఇంకా అనేకమంది వచ్చారు. రూజువెల్టు ప్రతినిధి హారిమన్, వొరోషిలావ్, జనరల్‌వేవెల్ ఈజిప్టు మిలటరీ ప్రతినిధీ, వచ్చారు ఇంతేగాక చర్చిల్ సోవియటుకు వెళ్ళేముందు, జనరల్ స్మట్సుతో మాట్లాడాడు. రూజువెల్టు, జంగ్-కై - షేకులతోకూడా ఎప్పటికప్పుడు సంభాషణ వివరాలు తెలియపరచబడినాయి. ప్రవదాపత్రిక చెప్పినట్లు ఈ సమావేశం హిట్లరుకు అపజయమంత పెద్ద దెబ్బ. డైలీ హెరాల్డు, డైలీటెలిగ్రాఫ్‌లు చెప్పినట్లు రెండవరంగాన్ని గురించి చర్చించియుంటారని వేరే చెప్పనక్కరలేదు. కాని స్మట్సుతో చర్చిల్ మాటాడటం, ఈజిప్టు మిలటరీ ప్రతినిధి, వేవెల్ హాజరు గావడం మధ్యప్రాచ్యరక్షణను గురించికూడా ఎక్కువ చర్చించి యుండవచ్చు. బ్రిటిషు ఉత్పత్తి మంత్రి, ఆలివర్‌లిటిల్టన్ రెండు నెలలలో ఈజిప్టులో మరల విషమస్థితి రావచ్చునని హెచ్చరించడంకూడా దీనిని బలపరచుతోంది. ఇకప్రాచ్యరంగం చూద్దాం.

జపాను ఇండియాపై దాడి సల్పుతుందా?

జపాను సోవియటు విషమ పరిస్థితులలో నుండగనే సైబీరియాపై దాడి సల్పుతుందని అనేక వార్తలు వచ్చాయి. అలూషియన్ దీవులలో, అమెరికా విమానాలు బాంబులు వేస్తున్నా తన స్థానాలను జపాను బలపరచుకొంటున్నది. అటు సోవియటుపైకో, ఇటు ఇండియాపైకో పడేముందు, అమెరికా బ్రిటనులకు ఉపయోగపడే దాడిచేసే వేదికలను (చైనాలోవి) పట్టుకోవాలని చైనాలోప్రయత్నం చేస్తున్నది, సోవియటుపై దాడి తప్పదని చైనా ప్రముఖులు భావించుతున్నారు. లండన్‌లోని మిలటరీ రాయబారియగు, కల్నల్‌టాంగ్ - పావ్-హువాంగ్ ఇలా చెప్పాడు "జపాను 7 మొదలు 9 లక్షలదాకాను, 7 లేక 8 టాంకు దళాలను సైబీరియా సరిహద్దున కేంద్రీకరించింది. ఇదివరకు, మలయా, సింగపూర్ యుద్ధాలను నడిపిన జపాను సేనాని జనరల్ యామాషీటా ఇచటకు రప్పించ బడ్డాడు." కల్నల్‌టాంగ్, ఇండియాపైకి జపాను రాదనికూడా చెప్పాడు. "టా-కంగ్-పావ్" పత్రికకూడ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుచున్నది. కాని కల్నల్‌టాంగ్ ఈవిధంగా కూడా అన్నాడు.

"జపాను ఇండియాపై దాడిచేయడం అచటి అంతర్గత పరిస్థితులపై కూడ వుంటుంది."

ఇండియాపై దండెత్తడానికి జపాను సన్నిద్ధమౌతున్నదని ఒక చైనా మిలటరీ ప్రముఖుడు చెప్పినట్లుగా, హిందూపత్రిక ప్రత్యేకవిలేఖరి వ్రాయుచున్నాడు. కాబట్టి, నేడు హిందూదేశంలోఏర్పడ్డ అరాచకం ఫలితంగా, జపాను ఇండియాపై దండెత్త ఉవ్విళ్ళూరవచ్చు.

ఇండియాను రక్షించుటద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

ఇలాంటి విషమ అంతర్జాతీయ పరిస్థితుల మధ్య హిందూదేశంలో బ్రిటిషు నిరంకుశ ప్రభుత్వం సంక్షోభాన్ని రెచ్చగొట్టింది. కాంగ్రెసుపైర్వజమెత్తి నిర్బంధవిధానం ప్రయోగించి ఫేసిస్టు ప్రతికూల సంఘటనను బలహీనపరచుతోంది. ప్రపంచ ప్రజలందరూ ఈ సామ్రాజ్యవాదుల పిచ్చిపనులను అరికట్టాలి. కాంగ్రెసును అణచడంతోనే, జాతిని జపానుకు అప్పజెప్పడమే. బ్రిటిషు ప్రభుత్వము, కాంగ్రెసుతో రాయబారాలు జరిపేటట్లు చూడవలసిన బాధ్యత ఆవిధంగా తమ దేశాలను కాపాడుకొనే బాధ్యత, ప్రపంచ ప్రజలది. ప్రభుత్వపు పన్నాగంలోబడి అరాచకమార్గాలుబట్టి, జాతీయ ప్రతిఘటనను నాశనం చేయకుండా, జాతీయ ఐక్యతను, జాతీయ ప్రభుత్వాన్ని తెచ్చుకోడం భారతీయుల విధి.

ఫాసిస్టు వ్యతిరేకప్రచారం

జులై 21 వ తేదీన వెంకటగిరి యువజన సంఘ యాజమాన్యాన, జపాను ప్రతికూలసభ జరిగింది. బీరం రామనాథం, ఇందవల్లి క్రిష్ణరావుగారలు, ఫాసిజాన్ని ఎదుర్కొనవలసిన ఆవశ్యకత, కమ్యూనిస్టుల పాలసీనిగురించి ఉపన్యసించారు.

• • •

కమ్యూనిస్టుపార్టీ నెల్లూరు జిల్లాకమిటీ ఆధ్వర్యాన 5-8-42 నుండి 9-8-42 వరకు, గోగులపల్లె, ఇందుపూరు, దంపూరు, పూటుకూరు, వావిళ్ళ గ్రామాలలో కామ్రేడ్స్ శేషయ్య, రంగయ్య, శంకరయ్య, దళయ్య, రమణారెడ్డి ఫాసిస్టు వ్యతిరేకసభలు జరిపి ప్రచారం చేశారు. షుమారు వెయ్యిమంది ప్రజలు సభలకు హాజరయ్యారు.

పొలిట్ బ్యూరో

మొదటి పేజీలో పొలిట్ బ్యూరో తీర్మానం ప్రకటించబడింది. "పొలిట్ బ్యూరో" అంటే అఖిలభారత కమ్యూనిస్టుపార్టీయొక్క కేంద్రకమిటీచే ఎన్నుకొనబడు చిన్న సంఘం. ఇది, కేంద్ర కమిటీ యొక్క సమావేశానికీ, మరో సమావేశానికీ మధ్య, వివిధ సమస్యలపై నిర్ణయాలను ఇస్తూ వుంటుంది.

ఏజెంట్లకు

ఎక్కువ కాపీలు కావలసినా, తగ్గించవలసి వచ్చినా శనివారం నాటికి ఆఫీసుకు తెలియజేయాలి. లేనిచో మార్పుచేయబడదు.

— మేనేజరు

నిర్బంధవిధానం యెడల ఆంధ్రదేశమంతా నిరసన సభలు

కాంగ్రెసు నాయకులను అరెస్టు చేయుటతో ఆంధ్రదేశ మంతటా అశాంతి హెచ్చింది. ప్రభుత్వం గుడ్డిగా తన దమన నీతిమీదనే ఆధారపడి, ప్రజలు లేని భారత దేశాన్ని రక్షించు కోదలచింది ఫేసిస్టుదాడి నరికట్టే ఒకే ఒక ప్రధాన ఆయధమైన జాతీయ కాంగ్రెసును నిషేధించడాన్ని ఆంధ్ర ప్రజలెవ్వరూ సహించరు. అన్నిచోట్ల ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించుచూ సభలు జరిగాయి.

విశాఖపట్నం జిల్లా

విజయనగరంలో 10 వ తేదీన మహారాజావారి ఇంగ్లీషు సంస్కృత కాలేజీల విద్యార్థులు హైస్కూలు విద్యార్థులు సమ్మెచేశారు. సాయంత్రం పార్కులో సభజరిపి ప్రభుత్వ చర్యను ఖండించారు.

విశాఖపట్టణం మెడికల్ కాలేజి విద్యార్థులందరూ ఏ పదిమందోతప్ప జయప్రదంగా 14 వ తేదీన సమ్మె చేశారు. ఎ. వి. యన్. కాలేజీ విద్యార్థులు కూడా కొందరు సమ్మెలో పాల్గొన్నారు. ఈ రెండుసమ్మెలూ చాలా సంఘటిత రూపంలో అల్లరులు లేకుండా జయప్రదంగా జరిగాయి.

తూర్పుగోదావరిజిల్లా

జాతీయ నాయకులను అరెస్టుచేసినందులకు బొంబాయి, లక్నో మొదలగు పట్టణాలలో విద్యార్థులపై తుపాకులు కాల్చినందుకు నిరసించుతూ, కాకినాడలో 13 వ తేదీన విద్యార్థుల సభ జరిగింది. జాతీయనాయకులను విడుదల చేయాలనీ, తాత్కాలిక జాతీయ ప్రభుత్వ మేర్పరచాలనీ కోరుతూ తీర్మానించబడింది.

• • •

కొత్తపేట విద్యార్థులు, జాతీయనాయకుల అరెస్టున కసమ్మతిగా 12-8-42న సమ్మెచేశారు. సమ్మెలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సమ్మె చెడగొట్టాలని ప్రయత్నించిన అధికారుల ఆట సాగలేదు. జాతీయనాయకుల విడిచిపెట్టాలనే నినాదంతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. సాయంత్రం సభజరిగింది. నాయకులను విడుదలచేయాలని తీర్మానం గావించబడింది.

పశ్చిమగోదావరిజిల్లా

11-8-42 న వీరవాసంలో స్థానిక కమ్యూనిస్టుల ప్రయత్నంవల్ల హర్తాళ్ జరిగింది. సాయంత్రం పెద్ద బహిరంగసభ జరిగింది. "కాంగ్రెసు ఇంకనూ పోరాటకార్యక్రమాన్ని ఇవ్వకముందే, రాజీకి ఇంకా అవకాశం ఇచ్చినాకూడా ప్రభుత్వం జాతీయనాయకులను అరెస్టుచేయుటను నిరసించుతూ" ప్రభుత్వపద్ధతి ఫాసిస్టు అనుకూలపద్ధతికి దారితీస్తుందని దానిని ఖండించుతూ" తీర్మానించబడింది.

• • •

పాలకొల్లు, మారుటేరు విద్యార్థులు 10 వ తేదీన తమ అసమ్మతి తెలియజేస్తూ సమ్మెను జరిపారు.

కృష్ణాజిల్లా

బెజవాడలో 10-8-42 న గాంధిపార్కులో పెద్ద బహిరంగసభ జరిగింది. సభకు 2000 మంది హాజరయ్యారు. కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ ఎం.ఏ. అధ్యక్షత వహించారు. పేట రామారావు, పోతరాజుగార్లు మాట్లాడారు. ప్రభుత్వం అవలంబించిన గుడ్డిపంథా దేశానికి ఎలా అనర్థదాయకమో, ప్రభుత్వం రెచ్చగొట్టినదానివలలో పడకుండా, ప్రజాసమీకరణ ద్వారా నాయకుల విడుదలకొరకు జాతీయవాంఛకొరకు ఎలాపోరాడాలో అధ్యక్షులు, ఉపన్యాసకులు వివరించారు.

అన్సారీపార్కులోకూడ మరొక బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్ కాట్రగడ్డ రాజగోపాలరావు అధ్యక్షత వహించారు. భాస్కరరావుగా రుపన్యసించారు. ప్రభుత్వ చర్యను ఖండించుతూ తీర్మానించబడింది.

11 వ తేదీన మరల గాంధిపార్కులో సభ జరిగింది. సభకు 3 వేలు హాజరయ్యారు, కామ్రేడ్స్ పోతరాజు, రాజగోపాలరావు, రామారావు మాట్లాడారు. ప్రభుత్వచర్యను నిరసించుతూ తీర్మానించబడింది.

13 వ తేదీన మరొక విద్యార్థులసభ జరిగింది. ప్రభుత్వచర్యను ఖండించారు.

16 వ తేదీన పట్టణకమిటీ (భారతకమ్యూనిష్టుపార్టీ) అధ్వర్యాన అన్సారీపార్కులో బహిరంగసభ జరిగింది. 600 మంది సభకు వచ్చారు. కామ్రేడ్ కాట్రగడ్డ రాజగోపాలరావు అధ్యక్షత వహించారు. అరెస్టులను, కాల్పులను నిరసించుతూ భాస్కరరావు, ప్రకాశరావుగార్లు, అధ్యక్షులూమాట్లాడారు. నిర్బంధ విధానాన్ని ఖండించుతూ తీర్మానం గావించబడింది.

• • •

10-8-42 న చలసాని జగన్నాధరావుగారి అధ్యక్షతను పెడసనగల్లులో సభ జరిగింది. ప్రభుత్వం గావించినచర్యలు జపానును ఆహ్వానించుటకు తోడ్పడుతుందనిప్రభుత్వాన్ని ఖండించుతూ తీర్మానం ప్యాసయింది జాతీయవాంఛను నెరవేర్చవలసిందని కోరబడింది.

• • •

తోట్లవల్లూరులో గ్రామ, యువజన - రైతు సంఘాల యాజమాన్యాన 11-3-42 న సభ జరిగింది. అంతకుపూర్వం ఊరేగింపు జరిగింది. సభకు హరిజనులు, ముస్లింలుకూడా వచ్చారు. ప్రభుత్వ చర్యను ఖండించుతూ తీర్మానం జరిగింది.

• • •

పామర్రుకమిటీ పట్టణ విద్యార్థిసంఘాల యాజమాన్యాన 10-8-42 న ఊరేగింపు, సభ జరిగాయి. సభకు 500 మంది వచ్చారు. కాంగ్రెసునాయకుల అరెస్టును ఖండించుతూ తీర్మానించారు.

• • •

చినవోగిరాలలో 11-8-42 న యువజన సంఘ అధ్వర్యాన సభ జరిగింది. సభకు 100 మంది హాజరయ్యారు. జాతీయనాయకులను అరెస్టుచేయుట పరోక్షంగా ఫాసిజానికి సహాయము చేయుటే యని, ప్రభుత్వచర్యను ఖండించుతూ తీర్మానించారు.

• • •

గుడివాడలో 10-8-42 న పట్టణకమిటి, విద్యార్థిసంఘాల యాజమాన్యాన సభజరిగింది. 1000 మంది హాజరయ్యారు. కామ్రేడ్ సీతారామయ్య ప్రభృతులు ప్రభుత్వచర్యను ఖండించుతూ మాట్లాడారు. అట్టి తీర్మానమే ఆమోదించబడింది.

మరల 12 వ తేదీన ఇచట ఒకసభ జరిగింది. కామ్రేడ్స్ ప్రకాశరావు, ఖలీలుల్లాఖా మొదలగువారు, జాతీయనాయకుల అరెస్టును, విద్యార్థులపై కాల్పులను నిరసించుతూ మాట్లాడారు. ఇట్టి తీర్మానమే ఆమోదించబడింది.

• • •

ఆత్కూరులో 10-8-42 న ఊరేగింపు, తర్వాత బహిరంగసభ జరిగింది. అట్లూరి శ్రీమన్నారాయణ మొదలగువారు ప్రభుత్వం అవలంబించిన పాలసీవలన ఏర్పడిన విషమ పరిస్థితులనుగురించి మాట్లాడారు. ప్రభుత్వ చర్యను ఖండించి, జాతీయైక్యత జాతీయ ప్రభుత్వమూ కావాలని తీర్మానించబడింది.

• • •

నందిగామలో 10-8-42 న 100 మందితో గూడిన ఊరేగింపు జరిగింది. బహిరంగసభకు 500 మంది విచ్చేశారు. గులాం దస్తగిరి సాహెబ్‌గారు అధ్యక్షత వహించారు. శివలింగ ప్రసాద్, అనుమర్లపూడి సీతారామరావు, సుందరంగా రుపన్యసించారు. నాయకుల అరెస్టు చేయుటద్వారా ఫాసిస్టు ప్రతికూల శక్తులను బలహీనపరచిన ప్రభుత్వచర్యను ఖండించుతూ తీర్మానించబడింది.

• • •

15-8-42 న జరిగిన ఆంధ్రరాష్ట్ర మ్యునిసిపల్ అండ్ లోకల్‌బోర్డ్సు వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జనరల్ కౌన్సిలులో, ప్రభుత్వ చర్యను ఖండించుతూ, నాయకుల విడుదలను గోరుచూ తీర్మానించబడింది.

• • •

12-8-42 న వెల్దిపాడు గ్రామయువజనులు ప్రభుత్వచర్యను ఖండించుచూ, నాయకులను విడుదల చేయాలని కోరుచూ, మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలుపుచూ, తీర్మానించారు.

• • •

11-8-42 న కంచకచర్లలో ప్రభుత్వచర్యను నిరసించుతూ సభ జరిగింది.

గుంటూరుజిల్లా

10-8-42 గుంటూరులో విద్యార్థులందరు ప్రభుత్వచర్యయెడల అసమ్మతి తెలుపుచూ అన్ని కాలేజిలలోను స్కూళ్ళలోను సమ్మెచేశారు. సమ్మెను భగ్నం చేయదలచిన రాయిస్టులు అవమానాలకు గురిఅయ్యారు.

సాయంత్రం 2 వేలమంది విద్యార్థులు "జాతీయనాయకులను విడుదల చేయాలి. కాంగ్రెస్‌పై నిషేధం తొలగించాలి. జాతీయైక్యత, జాతీయ ప్రభుత్వం కావాలి" అనే నినాదాలతో ఊరేగింపు జరిపారు.

పార్కులో జిల్లావిద్యార్థిసంఘ ఆర్గనైజరు మోటూరి కట్టయ్యగారి అధ్యక్షతను బ్రహ్మాండమైన సభ జరిగింది పలువు రుపన్యసించారు.

నాయకులను విడుదల చేయాలని, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని, కాంగ్రెసుపై నిషేధం తొలగించాలనికోరుతూ తీర్మానించబడింది.

• • •

12 వ తేదీన 2000 మంది విద్యార్థులు గుంటూరులో ఊరేగింపు జరిపి, యం. రాధాకృష్ణగారి అధ్యక్షతను సభ జరిపారు. పదివేల మంది ప్రజలు సభకు హాజరయ్యారు. బొంబాయి, మద్రాసు, మదుర, పూనా, ఢిల్లీ, లక్నో, కాన్పూరు మొదలగు ప్రదేశాలలో ప్రభుత్వం విద్యార్థులపైన గావించిన లాఠీచార్జీలను నిరసించుతూ కట్టయ్య, రంగాచారి (పట్టణవిద్యార్థిసంఘ కార్యదర్శి) మొదలగువారు మాట్లాడారు.

కామ్రేడ్ జోషి ప్రకటన

(2వ పేజీతరువాయి) గాకుండా, కూలిపోకుండా రక్షించుకోగలరు. ప్రతి సోదర భారతీయుని, ప్రతి సోదర సంస్థను, పరిస్థితులకు తగిన కార్యాచరణకు లెండని మేము ప్రార్థించుచున్నాము. ఈనాడు మన దేశభక్తియే విషమ పరీక్షకు గురి అయింది. నిరంకుశాధికార వర్గం మన సంఘటిత జాతీయ ఉద్యమాన్ని, ఫాసిస్టు దురాక్రమణదారులకు ప్రతికూలమైన ఒకే ఒక ఆయుధాన్ని - నాశనం చేసి పూడ్చిపెట్టాలని ప్రార్థించుచున్నారు.

కాంగ్రెసు ప్రతికూల సంఘటనను నిర్మింపప్రయత్నించే ప్రభుత్వపు కుట్రను మనం భగ్నం చేయాలి. ఏపార్టికి చెందియున్నప్పటికి, యావన్మంది దేశభక్తులు ఐక్యకంఠంతో, కాంగ్రెసు నాయకులను విడుదల చేయాలని, ఇండియా జాతీయ వాంఛను దీర్చడానికి రాయబారాలు ప్రారంభించాలని, ప్రభుత్వాన్ని కోరాలి. ఇది హిందుదేశ ప్రజల క్షేమం మనస్సులో వుంచుకొని, యునైటెడ్ నేషన్సు పౌరజనక్షేమాలను మనస్సులో పెట్టుకొని కోరబడే కోరిక. ఒక్కొక్క రోజుగడిచిపోయినకొద్దీ, ఫేసిస్టు దురాక్రమణదారులు ఒక్కొక్క అడుగు ముందుకు వేసిజయాన్ని పొందుతున్నారనే విషయం జ్ఞప్తిలో వుంచు కోండి"

10-8-42 న తెనాలి పట్టణ విద్యార్థులు ప్రభుత్వచర్యను ఖండించుతూ సభ జరిపారు. దుర్భా కృష్ణమూర్తి, కె. యన్. ప్రసాదుగార లుపన్యసించారు. ప్రభుత్వచర్యలను నిరసించుతూ తీర్మానించారు.

• • •

వెల్లటూరు, పెదపులివర్రు, గుత్తావారిపాలెం, సత్తెనపల్లి, నర్సారావుపేట, తుళ్లూరు, గ్రామాలలో సభలు జరిగాయి. పెదనందిపాడులో విద్యార్థినులు విద్యార్థులు సమ్మెచేసి సభజరిపారు.

• • •

గుత్తి లండన్ మిషను హైస్కూలు విద్యార్థులుకూడా 10-8-42 న సమ్మెచేసి బహిరంగసభలో ప్రభుత్వాన్ని ఖండించారు.

• • •

నెల్లూరుజిల్లా అల్లూరులో రైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీ గ్రామకమిటీల అధ్వర్యాన సభ జరిగింది. ప్రభుత్వచర్యలను ఖండించి, నాయకుల విడుదల చేయవలసిందని కోరుతూ తీర్మానించబడింది.

• • •

కాటూరులో, తాలూకా యువజనసంఘ కార్యనిర్వాహకవర్గము సమావేశమై ప్రభుత్వ చర్యలను ఖండించింది.

• • •

తేలప్రోలులో యువజనసంఘం, రైతు సంఘం, కమ్యూనిస్టుపార్టీ, గ్రామ కమిటీల అధ్వర్యాన బహిరంగసభ జరిగింది. సభకు 1500 మంది వచ్చారు. అందులో 500 మంది ఉన్నారు. నిర్బంధ విధానాన్ని నిరసించుతూ తీర్మానించబడమైంది.

పొలిట్ బ్యూరో తీర్మానం

రెండు పెడ మార్గాలనుంచి జాగ్రత్తపడండి!

5. కష్టతరమైన ఈ చిక్కు పరిస్థితిలో, కమ్యూనిస్టులు రెండు లోపాలనుండి రక్షించుకోవలసియుంది.

(1) గాభరాసముద్రంలోపడి కొట్టుకుపోవద్దు. ప్రజాసామాన్యం జాతీయోద్రేకం అనే ఒక అప్రతిహత ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు. దానితో బాటు నీవుకూడా కొట్టుకుపోవడమో, లేక దానికి యెదురు ఈదడమో, చేయాలి, అనే ఆలోచనలు గాభరావల్ల వచ్చే ఆలోచనలు సమస్యను యీ విధంగా పరిశీలిస్తే, నీవు కార్యశూన్యతలోకయినా జారిపోతావు, లేక జాతీయనాయకత్వాన్ని వ్యర్థంగా ఖండించడం, దూషించడం అయినా చేస్తావు. చేతులు ముడుచుకొని, మనం యేమీ చెయ్యలేమని నిస్పృహ చెందడంగాని, లేక జాతీయనాయకత్వాన్ని యీ స్వవినాశన పద్ధతికై దూషించి, నీ "అంతరాత్మ"ను సంతృప్తి పరచుకోవడంగాని, చేస్తూ - ప్రజాసామాన్యాన్ని చట్టధిక్కారపు ఆవేశంనుంచి రక్షించడానికి నీవు యేమీ చెయ్యనట్లయితే, రెచ్చగొట్టే నిరంకుశాధికార వర్గపు వలలోపడి దానికి లొంగిపోతున్నావన్నమాట. ఇది రాయిజం తప్ప మరొకటికాదు. (2) నీవు నీ మెదడుకు స్వస్తి చెప్పి యీ విధంగా వాదించకు: "మంచికో, చెడ్డకో ప్రజా సామాన్యం పటుత్వంగా తాండవమాడే నిర్బంధ విధానాన్ని తీవ్రముగా యెదుర్కొంటున్నారు. పోరాటం సాగిపోతూంది. దాన్ని యింకా తీవ్రతరం చేయడానికిగాని, దాన్ని మార్చడానికి గాని మనం అందులో వుండితీరాలి." ఈ వాదన, ఆఖరు పరిశీలనలో, గాంధీవాదమే అవుతుంది. ఎందువల్లనంటే సామ్రాజ్యవాదం ప్రజా సామాన్యాన్ని రెచ్చగొడుతుంటే వారిని నీవు సామ్రాజ్య వాదానికి ఆహుతి చేస్తున్నావన్నమాట. వారిని సర్వ నాశనంవైపు నడిపిస్తున్నా వన్నమాట. రాయిజం పనికిరాదు. గాంధివాదం పనికిరాదు. ప్రభుత్వం రెచ్చగొడుతూంటే దానికి లొంగిపోవడమూ పనికిరాదు; అప్పటికప్పుడు బయల్దేరు ఆవేశంలో పడి కొట్టుకుపోనూకూడదు. అన్ని పరిస్థితులలోను కమ్యూనిస్టులు ముందుకువచ్చి, పరిష్కారానికి పూనుకోవాలి. రెచ్చగొట్టేవారిని దూరం చేయడానికీ; కట్టుబాటులేని దౌర్జన్యం నుంచి కార్మికులను, యితర ప్రజా సామాన్యాన్ని తొలగించడానికీ; వినియోగంలో లేని యీ క్రోధాగ్నిని, యీ జాతీయోద్రేకాన్ని కట్టుబాటులో పెట్టి ప్రభుత్వవిధానాన్ని సంఘటిత పద్ధతిలో ఖండించడానికీ, కమ్యూనిస్టులు తమ సంఘటిత శక్తి నంతటినీ ఉపయోగించాలి.

కార్మికవర్గంలో నినాదాలు :

6. ప్రతి పరిశ్రమలోను పనిచేసే కార్మికులందరూ తమ కర్తవ్యాన్ని గ్రహించవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించుతోంది. తమ సంఘటిత శక్తిని చూపించడానికీ, ప్రజలందరినీ ఐక్యపరచే తమ రాజకీయ కర్తవ్యాన్ని నెరవేర్చడానికీ, పరీక్షసమయం నేడువచ్చింది. ప్రభుత్వం రెచ్చగొట్టడంవల్ల యేర్పడిన నేటి క్లిష్ట పరిస్థితిలో, కార్మికులు రాజకీయ నిరసన సమ్మెలు జరపాలనే నినాదం కమ్యూనిస్టుపార్టీ యివ్వడంలేదు. వీధిమొగలలోను, పేటలలోను,సభల ద్వారా, బహిరంగ సభలద్వారా, ఇప్పుడు దేశంలో జరిగేది వట్టిఅరాజకంతప్ప మరొకటికాదని కార్మికులకు మనం ఓపికతో బోధించాలి. ఇప్పుడు నిరసన సమ్మెలు జరపడం అంటే అర్థం, రెచ్చగొట్టేవారి చేతులలో పడటం అన్నమాట. వారిపన్నాగం, ప్రభుత్వనిర్బంధ విధానాన్ని ప్రజల మీదికి తీసుకురావడమే. కార్మికవర్గములో మన నినాదాలు యివి:

గాభరా పడవద్దు. మీరు మీమీ పనులు చేసుకోండి. బాధ్యత లేని వ్యక్తుల వలలో మీరు పడకండి. సంఘటన లేని రౌడీజం నిరంకుశాధికార వర్గంతో జరిపే పోరాటం కాజాలదు. అది కార్మికవర్గంయొక్క - దేశమంతటియొక్క - శత్రువులు వినాశం కొరకు పన్నిన పన్నాగం. నిర్బంధ విధానాన్ని ఖండిస్తూ సభలలో ఉపన్యాసా లివ్వండి. మీ కార్మిక సంఘం, మీ కార్మికవర్గ పార్టీ (కమ్యూనిస్టు పార్టీ) చూపించే మార్గాన్ని అనుసరించండి. కార్మిక సంఘ సభ్యులారా! మీ సంఘాలు బలపరచుకోవడానికీ, యుద్ధ అలవెన్సు రాబట్టుకోవడానికీ, నిర్ణీత ధరలకు ఆహార దినుసులు లభించేటట్లు మీయజమానులపైన,ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికీ, మీప్రయత్నాలను ద్విగుణీకృతం చెయ్యండి.

పల్లెటూళ్ళలో

7. రైతులు, రైతు సంఘ పర్కర్లు, పల్లెటూళ్ళలో పనిచేసే కమ్యూనిష్టులు, తమ యావచ్ఛక్తినీ వినియోగించి, అన్ని హర్తాళాలు శాంతంగా జరిగేటట్లు చూడవలసిందిగా కమ్యూనిష్టుపార్టీ హెచ్చరించుతోంది. దౌర్జన్య చర్యలు, రౌడీజం జరగకుండా చూడడంలో తమకు స్థానిక కాంగ్రెసువాదులు సహకారం చేసేటట్లు చూడాలి. పల్లెటూళ్ళలో ముఖ్య నినాదాలు యేవంటే: సభలపై నిషేధం లేని స్థలాలలో నిరసన సభలు పెట్టాలి. నిర్బంధ విధానాన్ని ఖండిస్తూ, జాతీయ వాంఛను బలపరుస్తూ, ప్రదర్శనాలు జరపాలి. శాసనాలు ఉల్లంఘించవద్దనీ, నిషేధాజ్ఞలు తిరస్కరించవద్దనీ, స్థానిక కాంగ్రెసు నాయకులతో వాదించాలి. అలా చేస్తే మనం నిరంకుశాధికార వర్గంయొక్క వలలో ఎలా చిక్కుకుంటామో చూపించాలి. మరొకవైపున వారితో కలిసి, వర్తకుల సహకారంతోను, ఉద్యోగస్థుల సహకారంతోను, ఆహార దినుసుల ధరలు, సప్లయి, సరిగా వుండేటట్లు కృషి చేయాలి. రైతుల అత్యవసర కోర్కెలకై మీ కృషిని, ప్రయత్నాలను ద్విగుణీకృతం చేయండి.

విద్యార్థులకు

8. కమ్యూనిస్టు విద్యార్థులు,వారిసానుభూతిపరులు. ఎక్కడయితే విద్యార్థి హర్తాళాలు వాటంతట అవే బయల్దేరుతాయో అవి శాంతగా సాగిపోయేటట్లు చూడ్డంలో తమ యావచ్ఛక్తినీ వినియోగించ వలసిందిగా కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించుతోంది. పార్టీ యొక్క విధానాన్ని వారు విద్యార్థులందరిలోను తీవ్రంగా ప్రచారం చెయ్యాలి. రౌడీజం శాసనధిక్కారం. చేయడం వల్ల నిరంకుశాధికార వర్గపు కోరిక ఎలా నెరవేరుతుందో, అది జాతీయప్రభుత్వం కొరకు పోరాటం ఎందువల్ల కాదో, ఓపికతో బోధించవలసియుంది. తాత్కాలికావేశంలో వారు తమ కర్తవ్యాన్ని మరచిపోకూడదు. 6 నెలలు చర్చించిన తరువాత, ఢిల్లీ అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ సమావేశంలో ఆమోదించబడిన విధానమే సరియైనది, దేశాభ్యుదయానికి దారితీసేది. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడం ఎవ్వరూ మరువకూడదు. నిరంకుశాధికార వర్గం రెచ్చకొడితే, దానికి లొంగిపోవద్దని ఆ విధానం కోరుతోంది. ప్రభుత్వంచే పురికొల్పబడిన అరాజకత్వం, చట్టధిక్కారం, ఇంకా ఎక్కువకాకుండా, నిలుపుచేయడానికి తీవ్రంగా కృషిచెయ్యాలని ఆవిధానం కోరుతోంది. వారు తమ యూనియన్‌యొక్క, తమ సంస్థయొక్క, ఐక్యతను కాపాడవలసిందిగా ఆ విధానంకోరుతోంది. మీ కాలేజి సభలలో నిర్బంధ విధానాన్ని ఖండించండి. జాతీయప్రభుత్వాన్నికోరండి. చట్టధిక్కారాన్ని ఆపండి. కమ్యూనిస్టు విద్యార్థుల్లారా! మీ కాలేజీలలోను, ఇతర సంస్థలలోను, మీరు గావించే కృషిని ద్విగుణీకృతం చేయండి. విద్యార్థి సామాన్యంతో కలసి ఉండండి. వారితో చర్చలు చేయండి. ప్రతిరోజూ జరిగే ఘటనల అర్థం బోధించండి. మనవిధానం ఏరీతిగా సరియైనదో చూపించండి.

ప్రతి కామ్రేడ్ తన స్థానంలో వుండాలి

ప్రతి కామ్రేడ్‌కీ, ప్రతి సానుభూతి పరునికీ, కమ్యూనిష్టుపార్టీ జ్ఞాపకం చేసేది యేమంటే, ఇది మీ పరీక్ష సమయం. ప్రతి ఒక్కరూ మీలో వున్న శక్తినంతటినీ వినియోగించి కార్య సాధనకు దిగాలి. ప్రతి ఒక్కరూ తన స్థానంలో వుండాలి. ఈ క్లిష్ట పరిస్థితులలో మీ మొట్ట మొదటి స్థానం కార్మిక వర్గంలో; కష్టించి పనిచేసే ప్రజా సామాన్యంలో. సామ్రాజ్యవాదులు రెచ్చగొట్టడానికి పన్నే పన్నాగం విఫలం చేయండి. మీ పార్టీ చూపినమార్గమే సరియైన మార్గం. దేశాన్ని రక్షించగలిగే విధానం అదొక్కటే. దానిని మీరు ఆత్మ విశ్వాసంతోను, ధైర్యంతోను స్పష్టీకరించుతూ బోధించండి. తాత్కాలికావేశం త్వరలోనే చల్లారి, మీ ప్రచారమే జయించి తీరుతుంది. మీరు మీ స్థానాలలో బోల్షివిక్ పట్టుదలతో నిలబడండి. అప్పుడు మీరు తప్పక జయిస్తారు.

విద్యార్థులకు కామ్రేడ్ పెరిన్ బరూచా విజ్ఞప్తి

అఖిల భారత విద్యార్థి సంఘ కార్యదర్శిని కామ్రేడ్ పెరిన్ బరూచా ఇలా ప్రకటిస్తున్నారు

"జాతీయ ఉద్యమంపైన ప్రభుత్వం ఒక క్రూరమైన దెబ్బకొట్టింది. హింస అరాచక శక్తులకు కళ్లెం విడవటంలో ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత. ఈ పిచ్చి పని ద్వారా ప్రజలను సంఘటితంగాని తిరుగుబాట్లకు రెచ్చగొట్టి తర్వాత రక్తస్రవంతులలో ముంచివేసి అణచివేయాలని ప్రయత్నించుచున్నది. ఈ చర్యపై ఒక సంఘటిత రూపంలో దేశమంతటా విద్యార్థులు అసమ్మతి తెలియజేయాలనీ, జాతీయ నాయకులను విడుదల చేయమని, ప్రభుత్వాన్ని కోరాలనీ, స్వాతంత్ర్యప్రాతిపదికమీద జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికిగాను కాంగ్రెసుతో ప్రభుత్వం రాయబారాలు జరుపమని కోరాలనీ, విద్యార్థులను, అఖిలభారత విద్యార్థి సంఘం కోరుచున్నది. కాంగ్రెసేతర పార్టీలను — ముఖ్యంగా ముస్లింలీగును - అఖిలభారత ట్రేడుయూనియన్ కాంగ్రెస్, అఖిలభారత విద్యార్థిసంఘం, అఖిల భారత కిసాను సభ మొదలగు పురోగామి శక్తులతో కలసి ఐక్య కంఠంతో జాతీయ నాయకులను విడచి పెట్టాలని, జాతీయ ప్రభుత్వం యేర్పరచడానికి రాయబారాలు ప్రారంభించాలని, ప్రభుత్వాన్ని కోరాలి. స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని — ప్రజా విశ్వాసాన్ని, అన్ని పార్టీల సపోర్టును కల్గియుండే జాతీయప్రభుత్వం కావాలనీ - కోరే కాంగ్రెసు తక్షణ కోర్కెను (కాంగ్రెసుతో తమలో తమకు యెట్టి విభేదము లున్నప్పటికీ) సంయుక్తంగా యీ పార్టీలన్ని బలపరుస్తున్నాయనే సంగతిని ప్రభుత్వం తెలుసుకొనేటట్లు చేయండి.

విద్యార్థులారా! జాతీయ వాంఛ కొరకు, నిర్బంధ విధానానికి ప్రతికూలంగా సంఘటిత రూపంలో ప్రదర్శనాలు చేయండి. మీ మతులు పోగొట్టుకొనకండి. రెచ్చగొడితే ఆ వలలో పడకండి. సంఘటితంగాని హింసా చర్యలు జాతీయ ఆత్మహత్యకు దారితీస్తాయి. నిరంకుశాధికారుల వలలో పడటమవుతుంది. విద్యార్థులారా! జాతీయ ప్రభుత్వానికిగాను, జాతీయైక్యతను సాధించడానికి మార్గం సంఘటిత పోరాటమనీ, అభివృద్ధి నిరోధక నిరంకుశాధికారులకు సహాయపడే తాత్కాలిక ఉద్రేక తిరుగుబాట్లు గావని, చెప్పే అఖిల భారత విద్యార్థి సంఘ పాలసీని జ్ఞాపకముంచుకోండి."

Published by Katragadda Rajagopala Rao and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE